
ముమ్మరంగా నాగోబా జాతర పనులు



- నిమగ్నమైన గిరిజన సంక్షేమ, విద్యుత్ శాఖ అధికారులు
- 12న గంగాజలాలతో మర్రిచెట్టు వద్దకు మెస్రం వంశీయులు
- 16 నుంచి కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఉత్సవాలు

.....వివరాలు 6వ పేజీలో

ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY



ఆదిలాబాద్

16

ఆదివారం 7 జనవరి 2018

శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.0 । కనిష్ఠం 7.4

ఎత్తిపోస్తే.. ఎంత బాగుంటుంది!

ఆంధ్రజ్యోతి ఫోకస్

- జిల్లాలో 12 పథకాలకు.. పనిచేస్తుంది ఒక్కటే
- 2లక్షల 5వేల హెక్టార్లకు.. నీరందుతుంది 47వేల హెక్టార్లకు మాత్రమే
- అందుబాటులో నీటి వనరులున్నా.. అక్కరకు రాని సాగునీటి పథకాలు
- పథకాల నిర్వహణలోపమే అసలు సమస్య
- పాలకులు దృష్టిసారిస్తే వేలాది ఎకరాలు సస్యశ్యామలం

జిల్లాలో ఉన్నా.. 12 ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోస్తే సాగునీటి భూములకు ఢోకా ఉండదు. అలాంటిది కేవలం ఒకటి అంటే ఒకటే పథకం పని చేయడం చూస్తుంటే ఎత్తిపోతల పథకాల నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. వ్యవసాయమే ప్రధాన ఆధారమైన ఈ జిల్లాలో సాగునీటి వసతి అంతంత మాత్రమే. జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల హెక్టార్ల సాగు భూమి అందుబాటులో ఉండగా.. లక్షా 98వేల హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. అందునా 47వేల హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉండగా, మిగితా లక్షా 58వేల హెక్టార్లలో వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాగ, జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా, కడెం నదులలో పుష్కలంగా నీళ్లున్నా.. ఎత్తిపోసే పరిస్థితి లేదు. పథకాల నిర్వహణ లోపమే అసలు సమస్య కావడంతో ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారాయి. నీళ్లు, నిధుల కోసమే ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనైనా సాగునీటి రంగం పరిస్థితు లు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



ప్రస్తుతం పెన్‌గంగా నదిలో పుష్కలంగా ఉన్న నీళ్లు

నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ ఎత్తిపోతల పథకం

14లో..

ఆశయం ఘనం.. ఆచరణలో విఫలం



- అలంకారప్రాయంగా సాక్షర భారత్ కేంద్రాలు
- వేతనాల కోసం కో ఆర్డినేటర్ల వెతలపాలు

ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 18 మండలాల్లో ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం అసలు కారణమంటున్నారు.

6

సంస్కృతి సంప్రదాయాలకు నెలవు.. శిశు మందిరాలు

- మున్సిపల్ చైర్ పర్సన్ మనీష
- జిల్లాకేంద్రంలో అట్టహాసంగా ఉమ్మడి జిల్లా క్రీడలు

6



నృత్యాలు చేస్తున్న విద్యార్థినులు

నేడే ముగ్గుల పోటీలు

6

- 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు
- దస్నాపూర్‌లోని బాలాజీ విద్యామందిర్ పాఠశాలలో..
- ఉదయం 9 గంటలకు ఆరంభం

ఈ పోటీలకు మహిళలందరూ ఆహ్వానితులే..




వ్యవసాయంలో సాగునీటి కోసం వాడే మోటలు, ఏతాలు కనుమరుగయ్యాయి. కట్టె అరకలు, గుంటుకలు, జంబులు మూలకు చేరాయి. కచ్చురం అటకెక్కింది. కాడెడ్లకు బదులు ట్రాక్టర్లు దుక్కులు దున్నుతున్నాయి. కూలీలు వరి కోతలు కోసే ఎడ్లతో బంతులు కట్టే కాలంపోయింది. గాలికి వాటంగా తుర్పార పట్టడం కానరావడం లేదు. జొన్న కంకులను దుడ్లతో జోపడం చూస్తామన్నా కనిపించడం లేదు. నాటికి నేటికి సాగులో చాలా మార్పు వచ్చింది. యంత్రాల వాడకం బాగా పెరిగింది. సేద్యంలో గతంలో ఉన్నంత శ్రమ ఇప్పుడు కనిపించడం లేదు. ఆధునిక యంత్రాలు సాగును మరింత సులభతరం చేస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని సులభంగా చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.

- నెన్నెల, జనవరి 5

- వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ
- నాగేటి సాళ్లలో ట్రాక్టర్ల పరుగు
- హార్వెస్టర్లతోనే కోతలు
- ఏటా కొత్త యంత్రాలు, పరికరాలు
- సంప్రదాయ సాగు క్రమంగా కనుమరుగు
- ఎడ్లనూ అమ్ముకుంటున్న అన్నదాతలు

'ఆధునికత' వైపు.. అన్నదాత


వీడర్‌తో కలుపు తీస్తున్న రైతు


పవర్ స్ప్రేయర్‌తో పొలంలో పురుగు మందుల పిచికారి


విత్తనగొర్రు


పంట పొలంలో డ్రిప్ సిస్టం

ఎడ్లు లేని ఎవుసం...

రైతులు పశువుల అవసరం లేకుండానే వ్యవసాయం చేస్తున్నారు. కూలీల అవసరాన్ని బాగా తగ్గించుకుంటున్నారు. ఉపాధిహామీ పథకం ప్రారంభం అయ్యాక వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ఒక్కో కూలీకి రూ. 300లు చెల్లించినా సకాలంలో పనులకు రావడం లేదు. దీంతో అదనులో జరగాల్సిన పనులు వెనుకబడి దిగుబడిపై ప్రభావం పడుతున్నది. అరక కూలి రూ.800లు పలుకుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల పెంపకం భారంగా మారడంతో 80 శాతం రైతులు పశువులను అమ్మేశారు. నెన్నెల మండల కేంద్రంలో గతంలో 800ల జతల ఎడ్లు ఉండేవి. ప్రస్తుతం 100 జతల ఎడ్లు కూడా కానరావడం లేదు. అన్ని గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

సాగు యంత్రాలమయం

రైతులు ఆధునిక వ్యవసాయం చేస్తూ కష్టాలను అధిగమిస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగునంగా యంత్ర పరికరాలను ఉపయోగించడం తప్పనిసరి అని రైతులు గుర్తించారు. అందుకు అనువుగా ఉండే యంత్ర పరికరాల అన్వేషణలో పడ్డారు. అవసరమైన వాటిని తెచ్చుకుంటున్నారు. పొలాలు, చేలను అరకల స్థానే ట్రాక్టర్లతో దుక్కులు దున్నుకుంటున్నారు. బురద పొలాల్లో జంబులు చేసే పని వీల్స్ ట్రాక్టర్లు చేస్తున్నాయి. కూరగాయల సాళ్లలో రొప్పడానికి, మామడి చెట్ల కింద దున్నడం కోసం మినీ ట్రాక్టర్లు వచ్చాయి. వరి నాట్లు యంత్రాలే వేస్తున్నాయి. గుంటుకల స్థానంలో రోటోవేటర్లు వచ్చాయి. కలుపు మొక్కలను వీడర్లు తీసిపారేస్తున్నాయి. కంబైన్డ్ హార్వెస్టర్లు పంట కోతకోసి నూర్పిడి చేసి తక్కువ సమయంలో వడ్ల రాసులు పోస్తు న్నాయి. మక్కలు, కందులు, పెసర్లు, పొద్దుతిరుగుడు, శనగలను త్రెషర్‌లతో మరపట్టించుకుంటున్నారు. తక్కువ సమయంలో కష్టం లేకుండా ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందులు పిచికారి చేసేందుకు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. సూక్ష్మ, తుంపర సేద్యంతో నీటి వృథాను అరికట్టడంతో పాటు ప్రతి నీటి బొట్టు సద్వినియోగం అవుతోంది. భూమిలోని నీరు త్వరగా ఆవిరి కాకుండా, కలుపు లేకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లతో మల్చింగ్ చేసే పద్ధతి అన్నదాతకు ఉపయుక్తంగా మారింది. అన్ని కాలాల్లో ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు కల్పించేందుకు పాలిహౌజ్‌లు నిర్మించుకుంటున్నారు. పాలిహౌజ్‌లతో కొద్దిపాటి స్థలంలో నాణ్యమైన పంటలు పండిస్తూ ఎక్కువ లాభాలు పొందుతున్నారు.


వరి పొలం కోస్తున్న కంబైన్డ్ హార్వెస్టర్

కిరాయికి లభ్యం..

పల్లెల్లో సాగుకు ఉపయోగించే అన్ని యంత్రాలు కిరాయికి లభ్యం అవుతున్నాయి. ధరలు లక్షల్లో ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు ఆధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేయడం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా ఒక్కో యంత్రం సాగు కాలంలో తప్ప మిగతా సమయంలో వృథాగా ఉంచాల్సి వస్తుంది. కంబైన్డ్ హార్వేస్టర్, రోటావేటర్, థ్రెషర్, కల్టివేటర్, ఫ్లౌ, వీల్స్, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్, విత్తనగొర్రు ఇలా ప్రతి ఒక్కటి కిరాయికి లభిస్తున్నాయి. కూలీలతో ఎకరం వరి పొలం కోసి బంతి కడితే రూ.8 వేల వరకు ఖర్చు అవుతున్నది. కోతలు ప్రారంభించిన నాటి నుంచి ధాన్యం ఇంటికి చేరేందుకు కనీసం నాలుగు రోజులైన పడుతుంది.

అదే కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగిస్తే ఒక గంటలో ఎకరం పొలాన్ని కోసి వడ్లను సిద్ధం చేస్తుంది. రూ.1,600ల నుంచి 1,800లు మాత్రమే తీసుకుంటున్నారు. ఇలా యంత్రాలతో ఖర్చు తక్కువ కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని రైతులంటున్నారు. రూ.2 వేలు చెల్లిస్తే ఎకరం పొలాన్ని పొడి దుక్కి దున్ని నారు పెట్టేందుకు సిద్ధం చేసి ఇస్తున్నారు. ఎకరానికి రూ.2500ల చొప్పున తీసుకుని పత్తి చేలను ఫ్లౌతో లోతు దుక్కి దున్ని కల్టివేటర్‌తో ఇరువాలు వేసిస్తున్నారు. కంది, పెసర, పొద్దు తిరుగుడు, శనగలను థ్రెషర్‌లో మర పట్టేందుకు ఎకరానికి రూ. 2400లు తీసుకుంటున్నారు. మామిడి తోటల్లో ట్రాక్టర్ సాయంతో 500 లీటర్ల పురుగు మందు పిచికారి కోసం రూ.600లు చార్జి చేస్తున్నారు.

సర్కారు సాయం

రైతుల ముంగిట్లోకి ఆధునిక యంత్ర పరికరాలను తీసుకురావడానికి సర్కారు భారీగా సబ్సిడీలు ఇస్తున్నది. గతంలో ఉన్న కఠిన నియమ నిబంధనలను సైతం సడలించింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సులభతరం చేసింది. 30 నుంచి 60 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకైతే 95 శాతం రాయితీ ఇస్తున్నారు. మీసేవలో దరఖాస్తు చేసుకోవడం, యంత్రాలు కొన్న తరువాత సబ్సిడీ ఇవ్వడం లాంటి నిబంధనలను మార్చారు. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. కంబైన్డ్ హార్వెస్టర్, ట్రాక్టర్, రోటోవేటర్ లాంటి భారీ యంత్రాలను సైతం ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ఐదుగురు రైతులు సంఘంగా ఏర్పడితే వారికి హార్వెస్టర్ కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ప్రకటించింది. గతంలో 25 హెచ్‌పీ కన్నా తక్కువ సామర్థ్యం ట్రాక్టర్లకు మాత్రమే రాయితీ వచ్చేది. ఇప్పుడు 40 హార్స్‌పవర్ కంటే ఎక్కువ గల ట్రాక్టర్లను కూడా సబ్సిడీపై తీసుకోవచ్చు. యంత్రాల కొనుగోలు చేసుకోవడానికి ముందుగానే సబ్సిడీ అందజేస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహించి వ్యవసాయ యాంత్రీకరణ పథకం గూర్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


మూలనపడ్డ కచ్చురం గీరెలు

యంత్రాలను నమ్ముకునే రోజులు వచ్చాయి

- ముద్రకోల సదయ్య, రైతు, నెన్నెల



వ్యవసాయంలో నానాటికీ కూలీల కొరత ఎక్కువవుతున్న ప్రస్తుత తరుణంలో యంత్రాలు పరిష్కారం చూపుతున్నాయి. సొంతంగా యంత్రాలు లేకపోయినప్పటికీ కిరాయికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. పది మంది అవసరం ఉన్న చోట ఇద్దరితో పని ముగుస్తున్నది. దీంతో ఖర్చు తగ్గింది. అంతకు మించి కూలీల కోసం వెదికే బాధలు తప్పాయి. కూలీలకు బదులు యంత్రాలను నమ్ముకునే రోజులు వచ్చాయి.

ఎవుసం తీరే మారింది...

- కాల్వ బీరయ్య, నందులపల్లి, నెన్నెల మండలం



ఎవుసం తీరే పూర్తిగా మారిపోయింది. సాగులో నాటి కష్టం నేడు లేదు. పనులన్నీ మిషిన్లే చేస్తున్నాయి. కూలీలు దొరకుతలేరు. పల్లెల్లో ఇంటికో ఎడ్ల జత ఉండేది. పెద్ద రైతులకు మూడేసి అరకలు ఉండేవి. ఎడ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చి చేరాయి. ఇప్పుడు పశు సంపద పూర్తిగా తగ్గింది. ఇంటి ముందట అలుకు చల్లుకునేందుకు కూడా ఆవు పేడ దొరుకుత లేదు.


దమ్ము కొడుతున్న వీల్స్ ట్రాక్టర్


రోటోవేటర్‌తో మామిడి తోటలో భూమి చదును


కందులు పడుతున్న త్రెషర్

పశువుల సంత.. సమస్యల చింత

▸ నిరుపయోగంగా నీటి తొట్టెలు, పశువుల ఆసుపత్రి ▸ శిథిలావస్థలో విశ్రాంతి భవనం ▸ ఇబ్బందుల్లో అన్నదాతలు

బైంసా, జనవరి 6: అధికార, పాలక వర్గాలు అవలంభిస్తున్న అలసత్వ విధానాల మూలంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువుల సంతలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వసతుల లేమి, సౌకర్యాల కరువుతో సంతలో పశువు క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు వచ్చే అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి చెప్పలేనిది. అధిక సంఖ్యలో తరలివచ్చే పశువుల కోసం ఏర్పాటు చేసిన 8 పశువుల తొట్టెలలో కేవలం రెండు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. దీంతో కొన్ని పశువులు సంత అవరణలోని మురికి నీటిసేవించి దాహార్తిని తీర్చుకుంటున్నాయి. అంతేకాకుండా రోగాల బారీన పడి అస్వస్థత చెందుతున్నాయి.



శిథిలావస్థలో రైతు విశ్రాంతి భవనం



నిరుపయోగంగా పశువుల ఆసుపత్రి



నిరుపయోగంగా పశువుల నీటి తొట్టి

పశువుల సంత ద్వారా ప్రతీయేటా మార్కెట్ కమిటీకి లక్షలాది రూపాయల ఆదాయం చేకూరుతోంది. అయితే వసతులు మెరుగుపరిచే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినప్పటికీ నిర్వాహణ లోపంతో ప్రయోజనం లేకుండా పోతోంది. తాగు నీటికి రైతులు తంటాలు పడుతున్నారు. మందులు లేక పశువుల ఆసుపత్రి అలంకారప్రాయంగా మారింది. రైతులు సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి భవనం వినియోగంలోకి రావడం లేదు. దీంతో రైతులు అక్కడక్కడ చెట్ల నీడను ఆశ్రయించి సేద తీరుతున్నారు. తప్పనిసరి పరిస్థితులలో ఎండలోనే క్రయ,విక్రయాలు జరపాల్సిన దుస్థితి నెలకొని ఉంది. సంతలోని పలు ప్రాంతాల్లో గల పశువుల తొట్టిలు నీటి సౌకర్యం లేక పనికిరాకుండా పోతున్నాయి. విద్యుత్ వ్యవస్థ ఉన్నప్పటికీ దెబ్బతిన్న బల్బుల స్థానంలో కొత్తవాటిని అమర్చడం లేదు. ఫలితంగా రాత్రి వేళలో వెలుగులు లేక చీకటిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం ఘనంగా ఉన్నప్పటికీ అధికారులు వసతులు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం సౌకార్యలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి పశువుల సంతలో వసతులు మెరుగుపరిచి రైతులు, మూగ జీవాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గంగిరెద్దుల ప్రదర్శనలకు ఆటంకం ఉండదు

▸ ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు ఎస్.వారియర్

ఆదిలాబాద్ క్రైం, జనవరి 6: సంక్రాంతి పర్వదిన సం దర్భంగా గంగిరెద్దులను ప్రదర్శించడం మన హిందు సంస్కృ తిలో తరతరాలుగా వస్తున్న వారసత్వ చిహ్నంగా భావిస్తు న్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఒక ప్రకటనలో తె లిపారు. శనివారం స్థానిక పోలీసు కార్యాలయం నుంచి ప్ర కటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గం గిరెద్దుల ప్రదర్శనలతో ఇంటి ఇంటికీ వెళ్లి, ఇచ్చిన కానుకలను స్వీకరించడం మన తెలుగువారి సాంప్రదాయంలో ఒక భాగమని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ వారసత్వ ప్రద ర్శనను ఆదిలాబాద్ జిల్లా పోలీసుల తరుపున ఎటువంటి ఆ టంకం ఉండదని ఎస్పీ వెల్లడించారు. వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కేవలం రహదారుల పైన ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా, ట్రాఫిక్‌కు అం తరాయం చేస్తూ రాక పోకలకు ఆటంకం కలిగించే వారిని మాత్రమే అదుపులో తీసుకొని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో గంగిరెద్దులను ప్రద ర్శించే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని, సామాజిక మాధ్య మంలో వస్తున్న ఎలాంటి అపోహాలను, వదంతులను నమ్మ వద్దని వివరించారు. వారసత్వంగా వస్తున్న ఈ ప్రదర్శనలను వీరు పూర్తి స్వేచ్ఛగా కొనసాగించాలని వారికి జిల్లా పోలీ సుల తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గంగిరెద్దులను ప్రదర్శించే వారికి ఎటువంటి ఆటంకం కలి గిన, ఏదైనా ఇబ్బంది ఎదురైనా జిల్లా పోలీసు వాట్సాప్ నె ంబర్ 8333986898 లేదా డయల్ 100కు ఫోన్ చేసి సహా యం పొందాలని వివరించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

దిలావర్‌పూర్ , జనవరి 06 : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని పాత బస్టాండ్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంటాల మండలానికి చెందిన టి. గజేందర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గజేందర్ తన ద్విచక్ర వాహనంపై కుంటాల నుంచి నిర్మల్ వెళ్తుండగా పాత బస్టాండ్ సమీపంలో తల తిరిగి, కళ్ళు మూతలు పడడంతో వాహనం ఆదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గజేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.

క్రైం వార్తలు

ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి



నగేష్ (ఫైల్)

ఇంద్రవెల్లి, జనవరి 6 : ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంద్రవెల్లి ఎస్సై గంగారాం, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ముత్నూర్‌కు చెందిన గుగే నగేష్(17) అనే విద్యార్థి తన తండ్రి కౌలుకు సాగు చేస్తున్న చేనుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాక పోవడంతో తండ్రి సుకుదేవ్ చేనులోకి వెళ్లిచూడగా బావిలో శవమై కనిపించాడు. సమాచారం తెలసుకున్న ఎస్సై గంగారాం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. తండ్రి సుకుదేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం మిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నగేష్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలుండవు

నిర్మల్‌కల్చరల్ : రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఉండవని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ అన్నారు. రోడ్డు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం వాసవి హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అతివేగం అనార్థాలకు దారి తీస్తుందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ రాందాస్, పోతారెడ్డి, కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.



రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు



బోథ్

నవీన శారదా యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

బజార్‌హత్నూర్, జనవరి 6: మండలంలోని బజార్‌హత్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నహత్నూర్ గ్రామంలో నవీన శారదా యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 9న నుంచి తాలుకా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని యూత్ అధ్యక్షుడు భూమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ పోటీలో గెలుపొందిన మొదటి విజేతకు రూ.7వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు అందిస్తామని తెలిపారు. ఇందులో యూత్ సభ్యులు మహేష్, రమేష్‌లు తదితరులు పాల్గొన్నారు.

అవీ.. ఇవీ..

మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నేరడిగొండ, జనవరి 6: మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ప్రతీ ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం అయ్యేలా పంచాయతీ ఉపాధి సిబ్బంది కృషి చేయాలని ఈవోపీఆర్డీ ప్రభాకర్ అన్నారు. శనివారం మండల ఎంపీడీవో సమావేశ మందిరంలో పంచాయతీ, ఉపాధి, ఐకేపీ సిబ్బందితో మాట్లాడారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి నీటి నిల్వలు చెత్తా లేకుండా చూడాలని కోరారు. ఇందులో ఏపీవో మంజుల, ఏపీఎం. సుదర్శన్, ఏఈలు వేణుగోపాల్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్ పాల్గొన్నారు.

బోథ్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే



భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే బాపురావు

బోథ్, జనవరి 6: బోథ్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్ సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే మార్కండేయా ఆలయంలో చేపట్టిన పడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బోథ్‌లో నూతనంగా నిర్మించి తలపెట్టిన నాయీబ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కన్గుట్ట గ్రామానికి చెందిన మునిగెల శ్రీహరితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇందులో ఎంపీపీ గంగుల లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లశారద, జడ్పీటీసీ బండారు సాయమ్మ, మండల పార్టీ కన్వీనర్ రుక్మన్‌సింగ్, నారాయణరెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, రమణాగౌడ్ పాల్గొన్నారు.

పిల్లలకు టీకాలు వేయించాలి

నిర్మల్‌రూరల్, జనవరి 6 : భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలను తప్పకుండా వేయించాలని ఆరోగ్య విస్తరణ అధికారి జి. రాజేశ్వర్ అన్నారు. శనివారం నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాల వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించచారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం పట్ల ఆయన అవగాహన కల్పించారు. ఆసుపత్రిలోనే ప్రసూతి చేయించుకునేలా ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్ మేకల సునీత, నిర్మల్ సీహెచ్‌వో నసీమాబేగం, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, ఆశ కార్యకర్త విజయ పాల్గొన్నారు.

ఉపాధిహామీలో కొత్త విధానం

» అవకతవకలు, అక్రమాలకు చెక్ » చేసిన పనుల వివరాలతో సమాచార బోర్డుల ఏర్పాటు

నేరడిగొండ, జనవరి 6: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద చేపట్టే పనుల్లో అవకతవకలు జరుగకుండా ఇక నుంచి పారదర్శకంగా వ్యవహరించేలా కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల పనులకు సంబంధించిన జియోట్యాగింగ్ చేసిన అక్రమాలు తగ్గడం లేదు. దీంతో ఉపాధి హా మీలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేలా ప్రభుత్వం అనేక మార్పులతో శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో చేసిన పనుల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచాలని పూర్తి సమాచారంతో కూడిన నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.



బుగ్గారాం గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డు

నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..

నియోజక వర్గంలో మొత్తం 79.123 కూలీలు ఉండగా 43.751 మందికి జాబ్ కార్డులున్నాయి. 5503 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. వీరందరూ వివిధ ఉపాధి పనుల్లో పాల్గొంటారు. సీసీ రహదారులు, ముళ్ల పొదల తొలగింపు ఇంకుడు గుంతలు, నీటితొట్టేలు, వ్యక్తిగత ముగుదొడ్లు, హరితహారం తదితర పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉపాధి నిధులు వృథాకాకుండా చేసిన పనుల్లో నాణ్యత లోపాన్ని సైతం సామాజిక తనిఖీల్లో గుర్తిస్తున్నారు. చేసిన పనుల వివరాలు రాయించేలా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది.

ఏడు రికార్డులు నిర్వహించాలి..

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతను మరింత పెంపొందించడానికి ఏడు రకాల రికార్డులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు పనుల గుర్తింపు, కూలీల సంఖ్యలను నమోదు చేయడం, మస్టర్లను చేయడానికి పరిమిత మయ్యేవారు. దీంతో ఈ రికార్డుల నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతలను సంబంధిత ఎంపీడీవో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఉన్నతాధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించినప్పుడు సామాజిక తనిఖీల సమయంలో ఏర్పాటు చేస్తున్న బోర్డు సమాచారాన్ని అందించడమే కాకుండా అక్రమాలకు తవు లేకుండా పారదర్శకంగా ఉంటుందన్నారు.

పాత బోథ్ నియోజక వర్గంలోని ఉపాధి హామీ వివరాలు

మండలం	కూలీలు	జాబ్‌కార్డులు	శ్రమశక్తి సంఘం
బోథ్	13963	8034	948
ఇచ్చోడ	11963	7006	920
నేరడిగొండ	7253	5160	689
గుడిహత్నూర్	7794	4959	643
బజార్‌హత్నూర్	15977	7289	758
తలమడుగు	9787	5019	678
తాంసి	12432	6284	872
మొత్తం	79123	43751	5503

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు..

ఉపాధి హామీ పనుల వివరాలను పారదర్శకంగా ఉండేందుకు ప్రతీ గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేసి సమాచారంతో అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం.

- ఏపీడీ కృష్ణారావ్

ఎంపీ నిధులతోనే రోడ్లకు మహర్దశ

తాంసి, జనవరి 6: ఎంపీ నిధులతోనే ఆయా గ్రామాల్లోని రోడ్లు మహర్దశ కానున్నయని ఈ రోడ్ల నిర్మాణం కోసం రూ.64కోట్లు విడుదల చేయడం ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఘనత అని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి తాటిపెల్లి రాజు అన్నారు. శనివారం మండల కేంద్రమైన తాంసి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని వివరించారు. అంతర్ రాష్ట్ర రహదారి విషయంలో ఎంపీ చేసిన చొరవ వల్లే కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. తాంసి, భీంపూర్ మండలాల్లో కోటి 30లక్షలతో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇందులో తాంసి, భీంపూర్ మండలాల కన్వీనర్‌లు కృష్ణ, సంజీవ్‌రెడ్డి, నాయకులు నారాయణ, మాణిక్‌రావ్, సదానందం, అమృత్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

సిరికొండ, జనవరి 6: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బాలాజి అన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతులకు మంజూరైన సబ్సిడీ స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. 40 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 21 మందికి ఈ స్ప్రింక్లర్లు మంజూరయ్యాయి. 75 శాతం సబ్సిడీతో ఈ స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంతో పాటు వారి సంక్షేమానికి నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. ఇందులో సర్పంచ్ పెంటన్నతో పాటు తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎస్సై రాము, టీఆర్‌ఎస్ నాయకులు గంగాధర్, రంజాన్, తోకల చందు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి

తలమడుగు, జనవరి 6: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని తలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సి.రవీందర్ అన్నారు. శనివారం మండలంలోని మందగూడ గ్రామంలో ఎన్ఎస్ఎస్ శీతకాల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వారం రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుం దన్నారు. ఇందులో తహసీల్దార్ అతికొద్దిన్, ఎస్సై సు బ్బారావు, గ్రామ పెద్దలు దాంజీపటేల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సంతోష్‌కుమార్, వాలంటీర్లు తదిత రులు పాల్గొన్నారు.



చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న అధికారులు

ఈ నెల 18 నుంచి ప్రాక్టికల్ తరగతులు

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వారి బీఎస్సీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయని అసిస్టెంట్ డైరెక్టర్ జి.ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 21 వరకు ఫిజిక్స్, బొటని, 22 నుంచి 25 వరకు కెమిస్ట్రి, 27 నుంచి 30 వరకు జువాలజీ, మ్యాథమెటిక్స్ నిర్వహించబడుతుందన్నారు. దీనిని సిర్పూర్ కాగజ్‌నగర్, కుమరం భీం, ఆసిఫాబాద్, రెబ్బెన, మంచిర్యాల, బెల్లంపల్లి, ని ర్మల్ విద్యార్థులకు ఉంటుందన్నారు. ఇతర వివరాల కోసం 08732-221016కు సంప్రదించాలని కోరారు.

సాదాసీదాగా తాంసి మండల సమావేశం

తాంసి, జనవరి 6: తాంసి మండల సర్వసభ్య సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. ఉదయం 10.30గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సభ్యుల ఆలస్యంతో 12గంటలకు ప్రారంభమైంది. గంటలోనే సమావేశం పూర్తయ్యింది. తాంసి ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి పూర్తి స్థాయి సభ్యులు హాజరు కాలేకపోయారు. ముందుగా వ్యవసాయ శాఖ నుంచి ప్రారంభమైన ఈ సమావేశం అన్ని శాఖల అధికారులు ఒకటి రెండు విషయాలపైనే చార్చించారు. ఏ ఒక్క సమస్యపై కూడా సభ్యులు ప్రశ్నించిక పోవడం గమనార్హం. ఇదే చివరి సమావేశం అనుకుంటునే సభ్యులు తమకేమి అన్నట్లుగా వ్యవహారించారు. గతంలో జరిగిన సమావేశంలో పలువురు అధికారులు, సభ్యులు వివిధ రకాలుగా ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్న సభ్యులు మాత్రం పెదవి విప్పలేదు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పథకాల పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని కోరారు. గ్రామాల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులతో సంపూర్ణ అభివృద్ధిని చేపట్టాలన్నారు. ముఖ్యంగా సభ్యులు సమయ స్ఫూర్తితో ప్రజలకు దగ్గరవుతు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. ఇందులో జడ్పీటీసీ పులి శ్రీలత నారాయణ, ఎంపీడీవో భూమయ్య, తహసీల్దార్ రాంరెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో

'కాపులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

జైనథ్, జనవరి 6: జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న మున్నూర్ కాపు సోదరులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆదిలాబాద్ తాలుక మున్నూర్ కాపు సంఘం జిల్లా నాయకులు దారుట్ల కిష్టు అన్నారు. శనివారం మండలంలోని సాంగ్వి(కె) గ్రామానికి చెందిన మోహన్ అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబాన్ని పరామర్శించి రూ.4వేలను అందజేశారు. ఇందులో నాయకులు కోరెడ్డి శంకర్, పోశెట్టి, సుగ్యం విఠల్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

రెండు మాటల్లో..

పోలీసు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా మల్లేష్



బాధ్యతలు స్వీకరిస్తున్న కోంక మల్లేష్

ఆదిలాబాద్ క్రైం, జనవరి 6: ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పించడంతో నిర్మల్ జిల్లా మామడ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మల్లేష్‌ను సీఐగా పదోన్నతి కల్పించి ఆదిలాబాద్ జిల్లాకు బదిలి చేయడంతో శనివారం స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లికి చెందిన మల్లేష్ 2009 ఎ స్సై బ్యాచ్‌లో ఎంపికై ఉమ్మడి జిల్లాలోని పెంబి, కడెం, సీసీఎస్ నస్పూర్ నిర్మల్‌టౌన్, పోలీసు స్టేషన్‌లో సమర్థవంతమైన ఎస్సైగా విధులను నిర్వహించారు.

ఎస్సైగా పదోన్నతి పొందిన చంద్రభాన్

ఆదిలాబాద్ క్రైం, జనవరి 6: స్థానిక పోలీసు కార్యాలయంలో మేస్రం చంద్రభాన్‌ను ఎస్సైగా పదోన్నతి కల్పించి, చిహ్నంతో ఎస్పీ అలంకరించి సన్మానించారు. బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన మేస్రం చంద్రభాన్ 1985 సంవత్సరంలో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. 1987లో మావోయిస్టుల ఏరివేత కూబింగ్‌లో పాల్గొన్నాడు. 2011 సంవత్సరంలో ఏఎస్సైగా పదోన్నతి పొంది జిల్లాలో దేవాపూర్, మంచిర్యాల, బేల, నార్నూర్, ఆదిలాబాద్ రెండో పట్టణంలో విధులు నిర్వహించారు. ఇటీవలే ఉట్నూర్ డివిజన్‌లో ఆదివాసీ గిరిజనులు సమస్యల పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక విధుల్లో కొనసాగుతు శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కో సం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని వీటిని ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి ఎన్.భీంకుమార్ అన్నారు. శనివారం కార్యాలయంలో కళాకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సంక్షేమ పథకాల ఉపయోగాలపై ఎప్పటికప్పుడు కళాబృందాలు అవగాహన కల్పించాలని కోరారు. ఇందులో విష్ణు, కళాకారులు రమేష్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

కోరెగాం దుండగులను శిక్షించాలి

▸▸ దళిత సంఘాల నాయకుల డిమాండ్ ▸▸ అధికారులకు వినతిపత్రం అందజేత

తాంసి, జనవరి 6: మండల కేంద్రమైన తాంసిలో ఎమ్మార్పీఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు టి.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మహారాష్ట్రలో తమ వారిపై జరుగుతున్న అకృత్యాలను ఖండించారు. ఎమ్మార్పీఎస్ హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు. దళితులమైన తమ పట్ల ఏ ఒక్కరూ వివక్షత చూపవద్దని కోరారు. నేటి సమాజంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ హక్కుల సాధన కోసం ప్రతీ ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఎంపీడీవో భూమయ్య, తహసీల్దార్ రాంరెడ్డిలకు అందజేశారు. ఇందులో ఎమ్మార్పీఎస్ నాయకులు అశోక్, అడెల్లు, రాములు, స్వామి, విలాస్ తదితరులు పాల్గొన్నారు.



అధికారులకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

బోథ్‌లో..

బోథ్, జనవరి 6: మహారాష్ట్రలోని పుణె, భీంకోరెగామ్ గ్రామంలో దళితులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే కొంత మంది దాడికి పాల్పడిన పాల్పడ్డారని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ యేటా జనవరి 1న ఆత్మగౌరవం కోసం సభ నిర్వహించుకోవడం జరుగుతుందని, మహారాష్ట్రలో దళితులపై దాడి చేసి హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని నాయకులు ఆరోపించారు.

బహిరంగ సభను జయప్రదం చేయాలి

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: త్రిపుల్ తలాక్‌ను వ్యతిరే కిస్తూ ముస్లిం పర్సనల్ లా ఆధ్వర్యంలో చిల్కూరి లక్ష్మిగార్డెన్‌లో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని జమాతుల్ ఉల్మ ప్రెసిడెంట్ బషీర్‌మౌలానా అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రిపుల్ తలాక్‌పై వ్యతిరేక కరపత్రాలను వారు పంపిణీ చేశారు. దీనికి ముస్లిం పర్సనల్ లా రాష్ట్ర సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో నాయకులు అబూబాకర్, అఫీజ్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.



కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

'అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపితే ఊరుకోం'

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా మాలలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారని, అంతేకాకుండా ఎలాంటి పదవులకు నోచుకోవడం లేదని, ఇటువంటి సందర్భంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపుతే ఊరుకోమని మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందించిన వీరు మాట్లాడుతూ ప్రభుత్వం మాల సమాజం పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత విధానానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 28 లక్షల జనాభా ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎ స్సీలకు కల్పించే వివిధ రాజ్యాంగ బద్ధ పదవులలో స్థానం ఇవ్వడం లేదని, ఇప్పటికే వివిధ రాజ్యాంగ బద్ధ పదవులు, మంత్రి వర్గంలో ఒక వర్గానికి అవకాశం కల్పించినప్పటికీ మళ్లి అదే వర్గానికి చెందిన వారిని ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం సరైంది కాదని మండిపడ్డారు. సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇందులో ప్రహ్లాద్, రమేష్, అశోక్, భూమన్న, స్వామి, ఊశన్న, కిరణ్, రాజేశ్వర్, గంగన్న, దేవన్న పాల్గొన్నారు.

మాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి



వాల్ పోస్టర్లను విడుదల చేస్తున్న మాల సంక్షేమ సంఘం నాయకులు

బోథ్, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం మాలలను ఆదుకునేందుకు ఎలాంటి షూరిటీ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షల వరకు రుణాలు అందించాలని మాల సంక్షేమ సంఘం బోథ్ మండల అధ్య క్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెత సుభాష్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతీ మాల కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంక్షేమ సంఘం తరుపున 2018కు సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఉపాధ్యక్షుడు ఎం.గంగయ్య, కోశాధికారి గోలిస్వామి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నేడు 'ఆత్మీయ గోష్టి' కార్యక్రమం

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా లంబాడాల వల్ల ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వాలు వారికి వత్తాసు పలుకుతున్న తీరును ఎండగట్టేందుకు ఆదివాసీలంతా ఐక్యం కావాలని అందుకు ఆదివారం స్థానిక ఉర్దూ భవన్‌లో ఆదివాసీ ఆత్మీయ గోష్టి సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దశల వారీగా ఆది వాసులు ఉద్యమాలు చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వం నోరు మెదుపడం లేదని మండిపడ్డారు. ఇందుకు తామంతా ఏకమై భవిష్యత్ కార్యచరణ రూపొందించుకునేందు కు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈగోష్టికి ఆదివాసి జిల్లా నాయకుడు కొడప సోనేరావ్, తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా కో కన్వీనర్ ఆత్రం మోతిరాం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తొడసం శ్రీనివాస్, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా కన్వీనర్ నైతం సూర్యభాను తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. అందుకు మన పటేల్లు, బేసరి, మహాజన్, ప్రస్తుత, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సార్‌మేడిలు, విద్యార్థి యువజనులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసీ నాయకులు హాజరు కావాలన్నారు.

'ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత'

నేరడిగొండ, జనవరి 6: ఆధ్యాత్మీకతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజక వర్గ ఇన్‌చార్జి జాదవ్ అనిల్ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండడానికి ప్రయత్నించాలని కోరారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా వెలసిన జగదాంబ దేవి ఆలయ సమీపంలో బోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గం వైపు పయనించాలని, మనస్పొర్థలను పక్కన ఉంచి దైవ చింతన కోసం ప్రతీ రోజు సమయాన్ని కేటాయిస్తే జన్మ సార్థకథ చేకూరుతుందని అన్నారు. అందరూ భక్తి మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి విజయ్, విఠల్, లింబాజి, ఆడే వసంత్ రావ్, ప్రతాప్‌సింగ్, గోవింద్, రాజనర్సయ్య, చందులాల్, అంబారావ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



బోగ్ భండార్‌కు హాజరైన భక్తులు

'రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి'

జైనథ్, జనవరి 6: ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో గల రైతుల వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా.డి.సురేష్ అన్నారు. శనివారం మండలంలోని పెండల్‌వాడ గ్రామంలో మండల పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశువులకు రెండు సార్లు వ్యాక్సినేషన్ చేయాలన్నారు. పెండల్‌వాడ గ్రామంలో 506 పశువులకు గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్‌ను చేశారు. ఇందులో పశువైద్యాధికారి డా.కస్తాల అన్నారావ్, సర్పంచ్ సీహెచ్ జ్యోతికిషన్, ఆఫీస్ సబార్డినేట్ అఖిల్, స్వచ్ఛంద సేవకులు గంద్రత్ గణేష్, గౌరు కోటేష్, సురేష్, కిష్టు పాల్గొన్నారు.

ఆశయం ఘనం..ఆచరణలో విఫలం

» అలంకార ప్రాయంగా సాక్షర భారత్ కేంద్రాలు



ఉట్నూర్, జనవరి 6 : గ్రామీణ ప్రాంతాలలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్ వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు ఆశయం ఘనమైన, ఆచరణలో విఫలమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్ల కేంద్రాలు అలంకారప్రాయంగా మారిపోవడంతో వేతనాలు రాక ఉద్యోగులు వెతల పాలవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తరహాలో నిరుద్యోగులు చాలా మంది వస్తున్న కనీస జీతంతో ఆధారపడి బతుకుబండి లాగిస్తు మండల కో ఆర్డినేటర్లుగా, గ్రామ కోఆర్డినేటర్లుగా చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న సరైన సమయంలో వేతనాలు రాక నిరసించి పోతున్న ఉద్యోగులు ప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్ కార్యక్రమాలను అంతంత మాత్రమే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 866 సాక్షరభారత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52 మండలాలకు మండల కోఆర్డినేటర్లను, 1732 మంది గ్రామ సమన్వయకర్తలను నియమించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో మండల కోఆర్డినేటర్లతో పాటు 437 మంది గ్రామ సమన్వయ కర్తలు 95 కేంద్రాలలో పని చేస్తున్నారు. మండల కోఆర్డినేటర్లక గత 12 నెలలుగా నెలకు రూ.6వేల చొప్పున వేతనం రావాల్సి ఉండగా, గ్రామ సమన్వయ కర్తలకు గత 15 నెలలుగా నె లకు రెండు వేల చొప్పున వేతనం రావాల్సి ఉంది. వేతనాలు రాకపోవడంతో ఏ రోజైనా నిధులు వస్తాయి కదా.. అన్న గంపెడు ఆశతో ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో నీరసించి పోతున్నారు.

పుస్తకాలు కరువు..

దినపత్రికలు బరువు

గ్రామీణ ప్రాంతాలలోని వయోజనులకు అందుబాటులో కథల పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంచి వారు చదువుకోవడానికి ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన సాక్షరభారత్ కేంద్రాలకు కావాల్సిన పుస్తకాలను అందించడంలో విఫలమయ్యారు. అధికారులు కనీసం దినపత్రికల కోసం నిధులునైతం మంజూరు చేయకపోవడంతో సాక్షరభారత్ కేంద్రాలకు వయోజనులు దూరమవుతున్నారు. 15 యేళ్ల నుంచి 80 యేళ్లలోపు నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించాలని ప్రభుత్వం సాక్షర భారత్‌ను ఏర్పాటు చేసింది. పత్రికలు, పుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు సైతం గత యేడాదిగా అందించడంలో అధికారులు విఫలమయ్యారు.

దూరమైన అమ్మానాన్నల చదువు..

సాక్షర భారత్ కేంద్రాల ద్వారా అమ్మానాన్నకు చదువు, ఉపాధి చదువు, సాక్షర భారత్ చదువు, అంగన్‌వాడీ చదువు అన్న రీతిలో వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని భావించారు. 8,9,10 తరగతులు చదువుకుంటున్న విద్యార్థులు ప్రతీ రోజు చదువురాని తమ తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పాలని అమ్మానాన్న చదువు అన్నారు. అదే విధంగా ఉపాధి పథకం ద్వారా పని చేస్తున్న కూలీలలో నిరక్షరాస్యులను గుర్తించి మెట్ల ద్వారా అక్షరాలు నేర్పాలని ఉపాధి చదువు అన్నారు. సాక్షర భారత్ కేంద్రాలకు వచ్చే వయోజనులకు అక్షరాలు నేర్పాలని సాక్షర భారత్ చదువు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులు నిరక్షరాస్యులు ఉంటే వారికి అంగన్‌వాడీ చదువు చెప్పాలని ఆదేశించారు. కానీ ఇవి ఎక్కడ కూడా సరైన విధంగా అమలు కాలేకపోతున్నాయి. గత డిసెంబర్ 31 వరకు సాక్షరభారత్ పథకాన్ని నిర్వహించి రద్దు చేయాలని భావించిన ప్రభుత్వం మరో మూడు నెలల వరకు(ఈ మార్చి 31) కొనసాగించాలని భావిస్తున్న పూర్తి స్థాయిలో వేతనాలు, నిధులు ఇవ్వకుండా ప్రభుత్వ ఆశయం ఎలా నెరవేరుతుందో అధికారులే తెలుసుకోవాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అంటున్నారు.

మార్చి 31 వరకు పొడగింపు



సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడగించింది. అక్షరాలు నేర్చుకున్న వారు చదువుకు దూరం కాకుండా సమాంతర విద్య, వృత్తినైపుణ్యం, ఆర్థిక అక్షరాస్యత కల్పించడానికి సాక్షరభారత్ కేంద్రాల ద్వారా కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు సంపాదించిన సంపాదనలో ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి అన్న విషయాలను బోధిస్తున్నాం.

-ముంజం భాస్కర్,
మండల కో-ఆర్డినేటర్,
ఉట్నూర్

అవీ.. ఇవీ..

నేడు 'ఆంధ్రజ్యోతి'

ముత్యాల ముగ్గు పోటీ..

ఆదిలాబాద్‌టౌన్, జనవరి6: నేడు 'ఆంధ్రజ్యోతి' ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గు పోటీ నిర్వహిస్తున్నందున జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలోని మహిళలు, యువతులు అధిక సంఖ్యలో హాజరు కావాలి. ఉదయం 9గంటలకు ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆసక్తి గల యువతులు, మహిళలు దస్నాపూర్‌లోని బాలాజీ విద్యా మందిర్ పాఠశాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి. ఇందులో పాల్గొనే యువతులు, మహిళలు చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. అంతేకాకుండా ఒకరు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలి. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు, తృతీయ బహుమతి రూ.2వేలతో పాటు పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నాం.

కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

» జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక

» జిల్లా కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛభారత్

ఆదిలాబాద్‌క్రైం, జనవరి6: కోర్టు అంటే తప్పు చేసిన వారే కాదు ప్రతీ ఒక్కరికి ఇది న్యాయాలయంగా భావించి ఎవరు కూడా ఎటువంటి చెత్తాచెదారం వేయకుండా కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం హైకోర్టు ఆదేశానుసారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా కోర్టులో మొదటి సారిగా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటూ, ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా పనులు చేసుకోవచ్చన్నారు. ఇందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్‌గా, న్యాయవాదుల సంఘం నుంచి ఇద్దరు సభ్యులు, ఒక మెజిస్ట్రేట్, ఒక సామాజిక కార్యకర్తను నియమించి ఎప్పటికప్పుడు 15రోజులకోసారి స్వచ్ఛ భారత్ అమలయ్యే విధంగా చూస్తామన్నారు. కోర్టు ప్రాంగణంలో పూల మొక్కలు, ఇతర మొక్కలు నాటి కక్షిదారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జే.జీవన్‌కుమార్, ప్రథమశ్రేణి న్యాయమూర్తి పి.అంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్‌సింగ్, డి.నాగేశ్వర్, జిల్లా కోర్టు పీపీ ఎం. రమణారెడ్డి, అదనపు పీపీలు క్షేత్రారాం, జే. మల్లికార్జున్, జిల్లా కోర్టు పాలనాధికారి నర్సింహులు, సూపరింటెండెంట్ సత్య కిషోర్‌రెడ్డి, పి.మోహన్, రవీందర్, మున్సిపల్ న్యాయవాది వెంకట్‌కుమార్, శానిటరి ఇన్‌స్పెక్టర్, పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు శిశు మందిరాలు

» మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనిషా » అటహాసంగా క్రీడలు ప్రారంభం



నృత్యాలు చేస్తున్న పాఠశాల విద్యార్థినులు

ఆదిలాబాద్‌టౌన్, జనవరి6: సమాజంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్న పాశ్చాత్య సంస్కృతి రాజ్యమేలుతున్న సంస్కృతి సంప్రదాయాలను శిశు మందిరాలే కాపాడుతున్నాయని మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డులోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనిషా ముందుగా సరస్వతీ మాత, వివేకానంద స్వామి, భరతమాత చిత్ర పటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాతోలతో పాటు తెలుగుని కాపాడుతున్నది శిశు మందిరాలే అని అన్నారు. ఎన్ని మార్పులు చేసుకున్న శిశు మందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో క్రమశిక్షణ ప్రత్యేకమైందని అన్నారు. ఇంకా మన హిందు సంప్రదాయాన్ని కాపాడుతున్నదీ ఈ శిశు మందిర్ పాఠశాలలే అన్నారు. విద్యార్థులకు మానవతా విలువలు, తెలుగు, పెద్దల పట్ల గౌరవం, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు, చదువు, క్రీడలతో పాటు తమ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అదే విధంగా స్వచ్ఛ సర్వేక్షం పథకంలో భాగంగా విద్యార్థులు తమ కాలనీలో అపరిశుభ్రత వాతావరణం, దుర్గంధం కాకుండా తల్లిదండ్రులకు చెత్త పారవేసే విధానంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల అధ్యక్షుడు దేవి దాస్‌దేశ్‌పాండే, శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు తుర్లపాటి రాజశేఖర్, శిశు మందిర్ సంబంధిత సభ్యులు చెన్నా ల గంగారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులను పరిచయం చేసుకుంటున్న మున్సిపల్ చైర్‌పర్సన్

ముమ్మరంగా నాగోబా జాతర పనులు



తాగునీటి పనులను పరిశీలిస్తున్న దృశ్యం

ఇంద్రవెల్లి, జనవరి 6 : ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమశాఖ, విద్యుత్ శాఖ పనులను ముమ్మరం చేశారు. ఈ నెల 12న గంగా పవిత్ర జలం తీసుకొని నాగోబా జాతరకు మర్రిచెట్టు వద్ద మెస్రం వంశీయులు చేరనున్నారు. దీంతో మర్రిచెట్టు పరిసరాల్లో బ్లేడు ట్రాక్టర్లతో చదును చేయడంతో పాటు ఈజీఎస్ ఆధ్వర్యంలో ఎర్ర మొర్రం వేస్తున్నారు. మర్రిచెట్టు వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గోవ్వాడ్ తదితర ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేస్తున్నారు. జాతర జరుగు రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్గకుండా రూ.4లక్షల ఖర్చుతో విద్యుత్ శాఖ వందకేవీ ట్రాన్స్‌ఫార్మర్, 18 స్తంభాలు ఏర్పాటు చేశారు.

150కుటుంబాలకు తాగునీరు..

జాతర జరుగు కేస్లాపూర్‌లో 150 కుటుంబాలకు నల్లాలతో ఇంటింటికి తాగునీరు అందించుటకు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పనులను వేగవంతం చేసింది. ఈ నెల 12 లోపు ప్రతీ ఇంటికి తాగునీరు అందించుటకు సంబంధిత శాఖ సిబ్బంది గ్రామంలో ఇంటికి నల్లాలు ఏర్పాటు చేయుటకు పైప్‌లైన్ ఇతర పనులు చేపడుతున్నారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్, ఆర్‌డబ్ల్యుఎస్ మౌనిక ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 1, 7

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): కృషి రంగంలో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నారులు, ప్రియతముల అంశాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మిథునరాశి: (మే21-జూన్21): రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మరమ్మతులకు, సమీక్షలకు అనుకూలం.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): సంభాషణలు, మెయిల్స్ ఉల్లాసం కలిగిస్తాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వినోదాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): వేడుకల్లో పాల్గొంటారు. సినీరాజకీయ రంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. మనను ఉల్లాసంగా ఉంటుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): అదనపు ఆదాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విరామ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. చందాలు, విరాళాలకు ఖర్చు చేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

▸▸ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ ▸▸ అట్టహాసంగా ప్రారంభమైన సెపక్ తక్రా పోటీలు




లీగ్ మ్యాచ్‌లో తలపడుతున్న నిజామాబాద్- కరీంనగర్ జట్లు, పోటీలకు హాజరైనా ఆయా జిల్లాల క్రీడాకారులు

నస్పూర్, జనవరి 6: తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికితి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ. 100 కోట్లను కేటాయిస్తోందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ స్థాయి నాల్గవ అంతర్ జిల్లాల సెపక్ తక్రా పోటీలను నస్పూర్ కాలనీలో శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారుల్లో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలను నిర్వహించాల్సినవరం ఎంతైన ఉన్నదన్నారు. ప్రతిభను చాటేందుకు ఈ వేదికలు అవసరమని, ఇక్కడే వారిలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. క్రీడల్లో నైపుణ్యంలో కలిగి ఉన్నట్లయితే విద్యాలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. చిన్న నాటి నుంచి ఆయా క్రీడల్లో మెరికల్లా రాణిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఎన్నో అవకాశాలను దక్కించుకునే వీలు కలుగుతుందన్నారు.

సెపక్ తక్రా అసోషియోషన్ రాష్ట్ర అద్యక్షుడు ప్రేంరాజ్ మాట్లాడతూ ఉమ్మడి తెలంగాణలో మహబూబ్‌నగర్ మినహా అన్ని జిల్లాలు పోటీలకు హాజరైయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిలాల్లో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలను వేసి క్రీడను మరింత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ క్రీడా రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు శ్రద్ధ వహించి క్రీడల ఉన్నతికి పాటు పడాలని కోరారు. అన్ని రకాల క్రీడలకు అనువైన కోల్‌బెల్ట్ ప్రాంతం ఉన్నదని, ఇంకా మరిన్నీ క్రీడలను నిర్వహించాలని సూచించారు. అనంతరం క్రీడలను ప్రోత్సహించి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రేం రాజ్, సింగరేణి అధికారులను సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ బేర సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వంగ తిరుపతి, ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు బుజ్జన్న, శ్రీరాంపూర్ ఏరియా ఇన్‌చార్జ్ జీఎం సత్యనారాయణ, పోటీల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు, సింగరేణి గుర్తింపు సంఘ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు అన్నయ్య, సెపక్ తక్రా అసోసియోషన్ ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

▸▸ అట్టహాసంగా ప్రారంభమైన క్రీడలు

నస్పూర్ మండల కేంద్రంలోని నస్పూర్ కాలనీ మనోరంజన్ సముదాయంలో తెలంగాణ స్థాయి నాల్గవ అంతర్ జిల్లాల సెపక్-తక్రా పోటీలు అట్టహాసంగా శనివారం ప్రారంభమైయ్యాయి. జిల్లా సెపక్ తక్రా, తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్స్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. పోటీల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం సహకారం అందించడంతో అంతర్జాతీయ క్రీడకు నస్పూర్ కాలనీ వేదికైంది. మహిళలు, పురుషులకు సంబంధించి 18 మ్యాచ్‌ల చొప్పున మ్యాచ్‌లను సేవా భవన్ అవరణలో నాలుగు కోర్టులను ఏర్పాటు చేసి పోటీలను నిర్వహిస్తున్నారు.

ఆయా జట్లు మధ్య హోరాహోరిగా పోటీలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలకు చెందిన 11 పురుషుల, మహిళల జట్లు పాల్గొన్నాయి. తొలి రోజున గ్రూప్ వారీగా లీగ్ మ్యాచ్‌లు నిరహించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పురుష, మహిళ క్రీడాకారులు హాజరైయ్యారు. ఉదయం ఆదిలాబాద్- నిజామాబాద్ (పురుషుల), నిజామాబాద్ 2-0 తేడాతో విజయం సాధించగా, ఆదిలాబాద్- ఖమ్మం (మహిళ) జట్లలో ఖమ్మం 2-0 తేడాతో విజయం సాధించింది. అభిమానులు, క్రీడాకారులు ఆసక్తిగా తిలకించారు. ఆదివారం సెమీ ఫైనల్, సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. పోటీలను రాష్ట్ర అసోసియోషన్ అధ్యక్షుడు ఎస్ఆర్ ప్రేంరాజ్, నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్నాదం, హరిదాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు.

రిఫరీలుగా కె శ్రీకాంత్, వివేక్‌కుమార్, కపిల్ ఆనంద్, మల్లేష్, దయానంద్ వ్యవహరించారు. వివిధ జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సేవా భవన్, మనోరంజన్ సముదాయంలో వసతి, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మ్యాచ్‌లో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నయని జిల్లా సేపక్-తక్రా అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కాలనీ నడిబొడ్డున పోటీలు జరుగుతున్నందున ఆయా మ్యాచ్‌లను తిలకించేందుకు చాలా మంది తరలి వచ్చారు.

రేపటి నుంచి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

చెన్నూర్, జనవరి 6: సోమవారం నుంచి మండలంలోని సుద్దాల గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ యూత్ నాయకులు కొటారి దేవేందర్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు ఆదివారం రోజు రూ. 200 ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 9640528146, 9912130800 సెల్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.

పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ బృందం

శ్రీరాంపూర్, జనవరి 6: శ్రీరాంపూర్‌లోని సింగాపూర్ ప్రభుత్వ పాఠశాలను శనివారం రాష్ట్ర మానిటరింగ్ పరిశీలన బృందం హరిప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేసింది. ఈ సందర్భంగా సభ్యులు పాఠశాలలోని రికార్డులు, రిజిస్టర్లు, ప్రశ్నాపత్రాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన తదితర విషయాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహేశ్వర్, స్రవంతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

మున్నూరు కాపు జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుధాకర్

శ్రీరాంపూర్, జనవరి 6: తెలంగాణ మున్నూరు కాపు అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీరాంపూర్‌కు చెందిన బండారి సుధాకర్‌ను నియమిస్తూ శనివారం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్‌లోని తాళ్ళపల్లి ఎంపీటీసీగా ప్రజా సేవ చేస్తూ మున్నూరు కాపు కులస్థుల సంక్షేమానికి పాటు పడుతున్న బండారి సుధాకర్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

▸▸ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాస్

లక్షెట్టిపేట, జనవరి 6: మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని మోదెల గ్రామంకు చెందిన పాదం శ్రీనివాస్‌నును నియమించారు. శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. పాదం శ్రీనివాస్ ప్రస్తుతం లక్షెట్టిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పాదం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యనిర్వహణ అధ్యక్షులు బోరిగం రాజారాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మవారిని దర్శించుకున్న అర్చకసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

బాసర, జనవరి 6 : బాసర సరస్వతి అమ్మవారిని శనివారం తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

▸▸ జిల్లా అధ్యక్షుడిగా మదన్‌కుమార్

రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ సమక్షంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా అర్చక సమైక్య కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా బాసర ఆలయ పండితుడు. డి. మదన్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా గణేష్ సవల్‌కర్, ప్రధాన కార్యదర్శిగా మురళీచోతి ఎన్నికయ్యారు. ఆయన వెంట ఆలయ పాలకవర్గ సభ్యుడు అచ్యుత్‌కుమార్, పండితులున్నారు.



నియామక పత్రాన్ని అందుకుంటున్న మదన్‌కుమార్

పుడమితల్లికి రంగవల్లుల శోభ

"ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన టాటా జెమినీ టీ ముత్యాల ముగ్గుల పోటీలు... టేస్ట్ పార్ట్‌నర్ గోల్డ్ డ్రాప్, ఫ్యాషన్ పార్ట్‌నర్ డిగ్‌సెల్, హెల్త్ పార్ట్‌నర్ అమృతబిందు" ఆకట్టుకున్నాయి. శనివారం జరిగిన ఈ పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించాయి.

● మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని కార్మెల్ పాఠశాల, కళాశాల ముగ్గుల పోటీలకు వేదిక కాగా మహిళల నుంచి విశేష స్పందన లభించింది. పోటీల్లో 188 మంది పాల్గొనగా న్యాయనిర్ణేతలుగా కోంపల్లి లత, యశోద లక్ష్మి, పద్మావతి వ్యవహరించారు.

● నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన

» ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
» భారీగా తరలివచ్చిన మహిళలు

ముగ్గుల పోటీల్లో 156 మంది మహిళలు పాల్గొన్నారు. హరిహరక్షేత్రం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్‌రెడ్డిలు ఈ ముగ్గుల పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలను తిలకించేందుకు హరిహరక్షేత్ర ప్రాంగణానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.




ద్వితీయ బహుమతి సాధించిన ముగ్గుతో విజేత సౌమ్య తులసి


తృతీయ బహుమతి సాధించిన ముగ్గుతో విజేత హేమలత


ముగ్గులు వేస్తున్న కళాశాల విద్యార్థినులు

మంచిర్యాలలో..


ముగ్గులను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు


మొదటి విజేతకు బహుమతి ప్రదానం


టాటాజెమిని లోగో




ద్వితీయ విజేతకు బహుమతి ప్రదానం



గోల్డ్‌డ్రాప్ లోగో


తృతీయ విజేతకు బహుమతి ప్రదానం


డిగ్‌సెల్ లోగో


నృత్యాలు చేస్తున్న పాఠశాల విద్యార్థులు


ముగ్గు వేస్తున్న మహిళ


బహుమతి ప్రదానం చేస్తున్న జెమిని బృందం


బహుమతి ప్రదానం చేస్తున్న ఆంధ్రజ్యోతి బృందం


ముగ్గుల పోటీకి హాజరైన మహిళలకు అరటిపండ్లు, సమోసాలు అందజేస్తున్న ఆంధ్రజ్యోతి సిబ్బంది


ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకుంటున్న యువతులు



యువతులు వేస్తున్న ముగ్గులను పరిశీలిస్తున్న హరిహర క్షేత్ర ఆలయ ధర్మకర్త అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి


ముగ్గుల పోటీల్లో మహిళలు వేస్తున్న ముగ్గులను పరిశీలిస్తున్న ఆంధ్రజ్యోతి బీఎం సంపత్ రెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి సంజీవ్ కుమార్

నిర్మల్‌లో..


ద్వితీయ బహుమతి సాధించిన ముగ్గును పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు


కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్న ఆలయ ధర్మకర్త



టాటా జెమిని టీ , గోల్డ్‌డ్రాప్, డిగ్‌సెల్, అమృత బిందు లోగోలు


ముగ్గులతో నిండిన హరిహరక్షేత్ర ప్రాంగణం


ముగ్గులకు మార్కులు వేస్తున్న న్యాయ నిర్ణేతలు


ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ సంపత్ రెడ్డిని సన్మానిస్తున్న కడెం , పెంబి విలేకరులు


. ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి సంజీవ్ కుమార్‌ను సన్మానిస్తున్న దిలావర్‌పూర్, బాసర పాత్రికేయులు


నిర్మల్ స్టాఫ్ రిపోర్టర్ కొండూరి రవీందర్‌ను సన్మానిస్తున్న ఖానాపూర్, ఖానాపూర్ రూరల్ పాత్రికేయులు

విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

ఎస్‌జిటి సోషల్ మెథడ్స్

నమూనా ప్రశ్నలు

1. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించాల్సిన పద్ధతులు, సాధనాలు, విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ అది విద్యార్థుల్లో ఎలా నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడతాయో సూచించే పథకమే పాఠ్యపథకం...అని నిర్వచించింది?

1) ఎల్.బి.స్టాండ్ 2) బోసింగ్
3) బైనింగ్ అండ్ బైనింగ్ 4) స్టీవెన్‌సన్

సమాధానం: 2

వివరణ: ఒక పీరియడ్‌లో బోధించాలని నిర్ణయించిన దాన్ని పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకమని అంటారు. ఇది ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాల్సిన విధానాన్ని తెలిపే ప్రక్రియ. ఇది ఉపాధ్యాయుని కార్యక్రమాలు, పాఠ్యాంశంపై ఉన్న అవగాహన తదితర అంశాలను తెలియజేస్తుంది. ఆవశ్యకత, లక్షణాలు తదితరాల ఆధారంగా పీరియడ్ పథకం లేదా పాఠ్యపథకానికి విద్యారంగ నిపుణులు వివిధ రకాలుగా నిర్వచించారు.

2. 'భారతదేశం-నదీ వ్యవస్థ'కు సంబంధించి బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు... విద్యార్థులతో భారతదేశ మ్యాప్‌లో నదులను గుర్తించడాన్ని అభ్యసింపజేస్తున్నాడు. ఇది పీరియడ్ ప్రణాళికలోని ఎన్నో బోధన సోపానం?

1) 1 2) 2 3) 3 4) 4

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్ర బోధనకు సంబంధించి పీరియడ్ ప్రణాళికలో నాలుగు బోధన సోపానాలున్నాయి. అవి...1.ఉపోద్ఘాతం(పలకరింపు, మైండ్ మ్యాపింగ్/పునశ్చరణ ప్రశ్నలు;పాఠ్యాంశ ప్రకటన); 2.పాఠ్యాంశాన్ని చదివి తెలియని పదాలు, భావనలను గుర్తించడం(గుర్తించడం, అవగాహన కలిగించడం, భావనల అవగాహన-చర్చ); 3.భావనల అవగాహన-చర్చ(మాట్లాడించడం, ప్రశ్నించడం, భావనలపై అవగాహన ప్రశ్నలు); 4.నైపుణ్యాల అభ్యసన(సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు). దీనివల్ల పిల్లల్లో సమాచార నైపుణ్యాలపై సేకరణ, నమోదు, విశ్లేషణ, నిర్ధారణకు రావడం తదితర లక్షణాలు పెంపొందుతాయి.

3. మానవులను సామాజిక సమూహాలుగా ఐక్యపరిచే పవిత్ర విశ్వాసాలు, ఆచారాల వ్యవస్థే మతం...అని అన్నది?

1) డర్క్‌హామ్ 2) జోసెఫ్ డి.నోవక్
3) పటేల్ కమిటీ 4) జాన్‌డ్యూయీ

సమాధానం: 1

వివరణ: శారీరక లక్షణాలు, తెలివితేటలు, వారసత్వ ప్రభావాలు తదితర అంశాలను భౌతికాంశాలుగా; మతం, కులం, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాలు తదితర అంశాలను సాంఘిక అంశాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం సమాజ వికాసంలో సాంఘికాంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠ్యప్రణాళిక, విద్యా లక్ష్యాలు, బోధన పద్ధతులు తదితరాలను సాంఘికాంశాలు శాసిస్తున్నాయి. ప్రస్తుతం సాంఘికశాస్త్ర అవగాహనకు వివిధ అంశాలు తోడ్పడుతున్నాయి. అవి...మతం, కులం, సామాజిక వర్గం, విజ్ఞానశాస్త్రం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. వీటిలో మతానికి డర్క్‌హామ్ ఆలోచనాత్మక నిర్వచనం ఇచ్చాడు.

4. 'పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు' అని చెప్పినవారు?

1) జాన్ వి.హైఖేలిన్ 2) సెకండరీ విద్యా కమిషన్
3) జాన్‌రస్కిన్ 4) జేమ్స్ హెమ్మింగ్స్

సమాధానం: 3

వివరణ: సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సముపార్జించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి సూత్రాలు, న్యాయం, ఆచారాలు, ఇతర సామర్థ్యాలు, అలవాట్లను మొత్తంగా కలిపి సంస్కృతిగా చెప్పొచ్చు. సాంఘికశాస్త్ర అవగాహనలో వివిధ సాంస్కృతిక అంశాలు, పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అని ప్రముఖ బ్రిటిష్ సామాజికవేత్త జాన్ రస్కిన్(1819-1900) పేర్కొన్నాడు.

5. సామూహిక కృత్యమైన 'క్విజ్' ద్వారా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించే అంశాలు?

1) విషయ పరిపుష్టి 2) పఠనాసక్తి
3) నైపుణ్యాభివృద్ధి 4) పైవన్నీ

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్రాలకు సమాజమే ఒక ప్రయోగశాల కాబట్టి పిల్లలు సమాజంలోని కుటుంబం, సామాజిక సంస్థలు, పాఠశాల ఉపాధ్యాయుడు, సమ వయస్కు బృందాలు, సహ విద్యార్థులు తదితరాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అయితే ఆ విధంగా నేర్చుకునేందుకు ఉపాధ్యాయుడు అనువైన వాతావరణాన్ని ఏర్పరచాలి. క్విజ్; ఆల్బమ్/స్క్రాప్‌బుక్ తయారీ; స్టాంపులు, నాణేల సేకరణ; సాంఘికశాస్త్ర మేళాల నిర్వహణ; సామాజిక సేవా కార్యక్రమాలు; సాంఘికశాస్త్ర క్లబ్బులు తదితరాలను నిర్వహించాలి. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయుడు బోధకుడి పాత్ర నుంచి సహకారి, సహ అభ్యాసకుడి పాత్రను పోషించాల్సి ఉంటుంది. సామూహిక కృత్యాల్లో క్విజ్ కీలకమైనది. దీనివల్ల విద్యార్థుల్లో విషయ పరిపుష్టి, పఠనాసక్తి, నైపుణ్యాభివృద్ధితో పాటు బృందాల మధ్య పోటీతత్వం పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో దాగియున్న అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీయొచ్చు. అదే విధంగా అభ్యసనలో యాంత్రికతను దూరం చేయొచ్చు.

6. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రచురితమైన ఓ చిత్రాన్ని విద్యార్థులకు చూపిస్తూ...దానిపై ప్రశ్నలు అడిగాడు. విషయాధారిత ఉపగమంలో ఈ ప్రశ్నలు ఏ రకానికి సంబంధించినవి?

1) అనుమతి ప్రశ్నలు 2) వ్యాఖ్యాన ప్రశ్నలు
3) బదిలీ ప్రశ్నలు 4) పరికల్పన గురించి ప్రశ్నలు

సమాధానం: 1

వివరణ: విచారణాధారిత ఉపగమంలో ఉపాధ్యాయుడు కేవలం సౌకర్యకర్తగా ఉంటూ, విద్యార్థిలో రేకెత్తిన భావ సంచయనాన్ని, క్రమబద్ధ క్షేత్ర నియమాలతో అనుసంధానం తదితరాల ద్వారా సక్రమ అభ్యసన జరిగేందుకు కృషిచేస్తాడు. ప్రశ్నలు సొంత పరిశోధనకు గుండెకాయలాంటివి. ప్రశ్నలు సంప్రదాయ తరగతిలో ఒక భాగం. ప్రశ్నాపద్ధతులు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు ఉపయోగకరంగా ఉండాలి. విషయాధారిత ఉపగమంలో నాలుగు రకాల ప్రశ్నలను పేర్కొన్నారు. అవి... 1. అనుమతి ప్రశ్నలు; 2. వ్యాఖ్యాన ప్రశ్నలు; 3. బదిలీ ప్రశ్నలు; 4. పరికల్పన గురించి ప్రశ్నలు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అనుమతి ప్రశ్నలుంటాయి. ఈ రకం ప్రశ్నల ద్వారా విద్యార్థులు తక్షణమే జ్ఞానార్జన చేస్తారు.

7. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై ఆధారపడిన సాంఘిక జట్టుపనిలోని విధానం?

1) నివారణ పద్ధతి(Remidial Model)
2. అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి(Reciprocal or Mediatory Model)
3. అభివృద్ధి పద్ధతి(Development Model)
4. సాంఘిక లక్ష్య పద్ధతి(Social Goal Model)

సమాధానం: 3

వివరణ: వ్యక్తి సొంతంగా నిర్వహించిన సామాజిక పనికంటే సామూహికంగా లేదా జట్టుగా చేసిన పని ఫలితం ఎక్కువగా ఉంటుంది. జట్టుపని వల్ల నైపుణ్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సాంఘిక జట్టుపనిలో నాలుగు విధానాలున్నాయి. అవి.. 1) నివారణ పద్ధతి 2) అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి 3) అభివృద్ధి పద్ధతి 4) సాంఘిక లక్ష్య పద్ధతి. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై అభివృద్ధి పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఇది బృంద వైశిష్ట్యాలు, సంఘర్షణ సూత్రంపై నిర్దిష్టత కలిగి ఉంటుంది. బృందాలు పూర్తి స్వేచ్ఛ కలిగి, ఏకచ్ఛత్రాధిపత్యం కలిగి ఉంటాయి. బృందాల్లోనివారు ఆయా సంఘాల్లోని భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. లక్ష్యాల సాధనకు అభివృద్ధి పథంలో పయనిస్తారు.

8. భారతదేశ జీవ నదులు అనే పాఠ్యాంశ బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు ఓ వీడియో ఆధారంగా బోధిస్తున్నాడు. ఇది సాంఘిక శాస్త్ర బోధనావనరుల్లో ఏ రకమైన వనరు?

1) భౌతిక వనరు 2) లిఖిత/అలిఖిత వనరు
3) ద్వితీయ వనరు 4) ఏదీకాదు

సమాధానం: 2

వివరణ: సాంఘికశాస్త్ర బోధన వనరులను ప్రధానంగా రెండు రకాలు విభజించొచ్చు. అవి... 1. ప్రాథమిక వనరులు(Primary Sources), 2. ద్వితీయ వనరులు(Secondary Sources). ప్రాథమిక వనరుల్లో భౌతిక వనరులు, లిఖిత/అలిఖిత వనరులు ఉంటాయి. కట్టడాలు, దేవాలయాలు, మ్యూజియాలు, కళాకృతులు, పాత్రలు తదితరాలు భౌతిక వనరుల కిందకు వస్తాయి. డైరీలు, ఉపన్యాసాలు, మౌఖిక చరిత్రలు, ఆడియో, వీడియో రికార్డింగ్, జనాభా రికార్డులు, చాయాచిత్రాలు, పోస్టరులు తదితరాలను లిఖిత/అలిఖిత వనరులుగా చెప్పొచ్చు.

9. భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ కాగా, మనదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?

1) ఫాహియాన్ 2) హుయాత్సాంగ్
3) అల్‌బరూని 4) మార్కోపోలో

సమాధానం: 1

వివరణ: బౌద్ధమత గ్రంథాల్లో నిక్షిప్తమైయున్న భారతీయ సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు, వాస్తవ నిరూపణల కోసం ఫాహియాన్ క్రీ.శ.399లో గుప్తుల కాలంలో దేశంలో పర్యటించాడు. భారత్‌లోని తన అనుభవాలను, భారతీయ తత్వశాస్త్ర గొప్పతనాన్ని తన 'ప్రయాణ దర్శిని'లో రాశాడు. రెండో చంద్రగుప్త మౌర్యుని కాలంలో న్యాయం, ప్రజలపై రాజుల బాధ్యతలు తదితర అంశాలను క్షుణ్నంగా వివరించాడు. ఫాహియాన్ 'ప్రయాణ దర్శిని'ని బౌద్ధమత ఇతిహాసంగా కూడా చెప్పొచ్చు.

10. రాష్ట్రంలో 2012-17 మధ్యకాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గురించి బోధించేందుకు ఉపాధ్యాయుడికి అనువుగా ఉండే గ్రాఫ్‌లు?

1) లైన్ గ్రాఫ్‌లు 2) బార్ గ్రాఫ్‌లు
3) సర్కిల్ గ్రాఫ్‌లు 4) చిత్రాల గ్రాఫ్‌లు

సమాధానం: 2

వివరణ: గణాంక పట్టికల వివరాలను విద్యార్థులకు వివరించడానికి గీతలు లేదా చుక్కల ద్వారా చూపే రేఖాచిత్రాలను గ్రాఫులంటారు. గ్రాఫుల్లో లైన్ గ్రాఫ్‌లు, బార్ గ్రాఫ్‌లు, సర్కిల్ గ్రాఫ్‌లు, చిత్రాల గ్రాఫ్‌లు, ప్లానల్ గ్రాఫ్‌లు ఉంటాయి. నిలువుగా లేదా అడ్డంగా పొడవైన స్తంభంలాంటి గీతల ద్వారా ఒక అంశంలో క్రమానుగత అభివృద్ధి లేదా మార్పులను బార్‌గ్రాఫ్‌ల ద్వారా చూపించవచ్చు.

11. విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

1) రోజర్ శాంక్, అతని శిష్యబృందం
2) జాన్‌డ్యూయీ, అగస్టన్
3) యశ్‌పాల్ కమిటీ
4) సెకండరీ విద్యా కమిషన్

సమాధానం: 1

వివరణ: గత సమస్యల సాధన అనుభవం ద్వారా కొత్త సమస్యలను సాధించడం విషయాధారిత వాదం. ఇది కేవలం కంప్యూటర్ ఆధారిత సమస్యల సాధనకే కాకుండా, నిత్యజీవితంలో మనిషికి ఎదురయ్యే అన్ని రకాల సాధనకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా గతంలో పొందిన అనుభవాల ఆధారంగా విషయాధారిత వాదం కొత్త సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వాదాన్ని 1980లో రోజర్‌శాంక్, ఆయన శిష్యబృందం ప్రతిపాదించారు.

- అశోకరాణి వడ్లమూరి, ప్రభుత్వ ఉపాధ్యాయిని.

అలోవేరా డ్రింక్

స్వయం ఉపాధి



సామాజిక, ఆర్థిక అభివృద్ధితో ప్రజల అలవాట్లు, ప్రాధాన్యాలు మారడం సహజం. ఆరోగ్యంపై శ్రద్ధ ఫలితంగా శుచికరమైన ఆహారం, పానీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందువల్లనే మనందరం కలబందగా పిలిచే 'అలోవేరా' ఆరోగ్య, సౌందర్య పరిరక్షణ, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ క్రమేణా పెరుగుతోంది. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటే అవసరమైతే అధిక ధరలు చెల్లించి అయినా ఉపయోగించడానికి నేటి వినియోగదారులు వెనుకాడటం లేదు.

కలబంద ప్రయోజనాలు

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది, రోగనిరోధకశక్తిని వృద్ధి పరుస్తుంది. ఆల్కనైజింగ్ ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థ వృద్ధి చెందుతుంది. అజీర్తి సమస్యను నివారిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వడదెబ్బ, కాలిన గాయాలు పొడిచర్మం వల్ల సమస్యలను నివారిస్తుంది. నోటి సంబంధ వ్యాధులను నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పోషక విలువలను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. శరీర వృద్ధికి తోడ్పడుతుంది. అవసరమైన విటమిన్లను శరీరానికి అందిస్తుంది. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. కాలేయాన్ని సమర్థంగా పనిచేయిస్తుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో అలోవేరా డ్రింక్‌ను ప్రతిరోజూ తీసుకుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు.

రెడీ టు డ్రింక్ / సర్వ్ జ్యూస్

సింథటిక్ శీతల పానీయాల్లో అధికశాతం పెస్టిసైడ్స్ ఉంటున్నాయని, అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని అనేక స్వచ్ఛంధ సేవా సంస్థలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి. దాంతో ప్రజల్లోనూ వాటిపై వ్యతిరేకత వస్తున్నది. అందువల్ల నాణ్యమైన ముడి పదార్థాలతో రుచికరమైన రెడీ టు డ్రింక్ / సర్వ్ కలబంద పానీయం మంచి ప్రత్యామ్నాయ శీతల పానీయం అవుతోంది.

తయారీ విధానం

నాణ్యమైన అలోవేరా జ్యూస్‌ను సేకరించాలి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి దానిని రెడీ టు సర్వ్ అలోవేరా జ్యూస్‌గా తయారు చేయవచ్చు. ప్యూర్ కలబంద జ్యూస్‌తోపాటు మామిడి, స్ట్రాబెర్రీ, లిచీ, దానిమ్మ, ఇతర పండ్ల ఫ్లేవర్స్‌ను కూడా చేర్చవచ్చు. సహజ ఆహార రంగులు, ప్రిజర్వేటివ్స్‌లతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అలోవేరా జ్యూస్ తయారుచేయవచ్చు. ఒకసారి తాగడానికి వీలుగా 250 మి.లీ. పరిమాణంలో బాటిలింగ్ చేయడంతోపాటు, ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచుకొని తాగడానికి వీలుగా ఒక లీటరు బాటిల్స్ కూడా ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు పంపవచ్చు.

అవసరమైన యంత్రపరికరాలు

సుగర్ సిరప్ తయారీ యంత్రం, మిక్సింగ్ ట్యాంక్, పాశ్చరైజర్, బాటిలింగ్ యంత్రం, వర్కింగ్ టేబుల్స్, ఎస్ఎస్ పాత్రలు మొదలైనవి.

ముడి పదార్థాలు

ఫుడ్ గ్రేడ్, ఆర్గానిక్ అలోవేరా జ్యూస్ (ఫైబర్ లేకుండా, పల్స్‌ఫైబర్ కూడిన), నేచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, బాటిల్స్, లేబుల్స్, కార్టూన్ బాక్సులు మొదలైనవి.

మార్కెట్ అవకాశాలు

నాణ్యమైన పద్ధతిలో తయారుచేసిన కలబంద జ్యూస్‌కు వినియోగదారుల ఆదరణ ఉంటుంది. పాన్‌షాపులు, కిరణా, సూపర్ మార్కెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం అవసరం. ఆన్‌లైన్ విధానంలో కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన నూతన ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమ పై ఆసక్తి ఉన్న యువతకు రెడీ టు డ్రింక్ / సర్వ్ అలోవేరా జ్యూస్ పరిశ్రమ మంచి స్వయంఉపాధి అవుతుంది.



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

పరిశ్రమ వ్యయం

ఉత్పత్తి సామర్థ్యం: వెయ్యి లీటర్లు / రోజుకు
పరిశ్రమ వ్యయం: రూ.35 లక్షలు

SSC CGL TIER-II *MODEL PAPER*

(నిన్నటి స్టడీ తరువాయి)

ENGLISH LANGUAGE AND COMPREHENSION

Directions (41-60): A sentence has been given in Active/Passive Voice. Out of the four alternatives suggested below, select the one which best expresses the same sentence in Passive/Active Voice.

41. India is evolving a new plan to control her population.
(A) A new plan is evolved by India to control her population.
(B) A new plan has been evolved by India to control her population.
(C) A new plan was being evolved to control her population by India.
(D) A new plan is being evolved by India to control her population.

42. We found the lock broken last night.
(A) The lock was found by us breaking last night.
(B) The lock was found broken last night.
(C) The lock was broken by us last night.
(D) The broken lock we found last night.

43. They should shoot the traitor dead.
(A) The traitor should be shot at by them.
(B) The traitor should be shot them.
(C) The traitor should be shot dead .
(D) The traitor is shot by them.

44. Who inaugurated the fair?
(A) The fair was inaugurated by whom?
(B) The fair is inaugurated by who ?
(C) By whom was the fair inaugurated?
(D) By who was the fair inaugurated?

45. When he left school, the textbooks were put aside by him and were never reopened.
(A) After he left school, he put aside his textbooks and they were never reopened
(B) He put aside his textbooks when he left school and never reopened them.
(C) He put aside his textbooks when he left school and were never reopened by him.
(D) He put aside his textbooks as he left school and never reopened.

46. A selfish person foists all his problems on unfortunate friend.
(A) All the problems are foisted by a person on his unfortunate friend.
(B) Foisted on his unfortunate friend the problems of a selfish person.
(C) All his problems are foisted unfortunate friend by a selfish.
(D) All the problems are foisted unfortunate friend by a selfish.

47. End the war now!
(A) Now must the war be ended.
(B) The war must be ended now.
(C) You must end the war now.
(D) Must the war be ended now.

48. I was constantly being asked for money.
(A) I was constantly asking for money.
(B) They constantly asked for money.
(C) I constantly asked them for money.
(D) They were constantly asking for money.

49. How much a month are you paid?
(A) How much a month do you pay.
(B) In a month how much do you pay.
(C) How much a month do they pay you.
(D) How much a month do you pay them.

50. Someone saw him stealing.
(A) He was seen stealing by someone.
(B) He was seen stealing.
(C) He was seen by one when he is stealing.
(D) He is seen by someone stealing

51. This unexpected news made me numb.
(A) I was made numb by the unexpected news.
(B) I am made numb by the unexpected news.
(C) I have made numb by the unexpected news.
(D) I had been made numb by the unexpected news.

52. The students are rehearsing the play.
(A) The play is being rehearsed by the students.
(B) The play was being rehearsed by the students.
(C) The play is rehearsed by the students.
(D)The play is been rehearsed by the students.

53. The agent had disclosed the secret before it was evening.
(A) The secret was disclosed by the agent before it was evening.
(B) The secret had disclosed by the agent before it had been evening.
(C) The secret had been disclosed by the agent before it was evening.
(D) The secret was disclosed by the agent before it had been evening.

54. Surely the lost child must have been found by now.
(A) Surely must have found the lost child by now.
(B) Surely some one must have found the lost child by now.
(C) Surely now must have found the lost child.
(D) Now must have found the lost child surely.

55. Why did he deprive you of the membership?
(A) Why you were deprived of the membership
(B) Why were you deprived of his membership by him
(C) Why was he deprived of his membership
(D)Why were you deprived of the membership by him.

56. The news has been brought to us by him.
(A) He brought us the news.
(B) He has brought us the news.
(C) He was brought the news to us.
(D) We brought the news to him.

57. The people couldn't move me to the hospital and the doctor operated on me at home.
(A) I couldn't be moved to the hospital and was operated on at home.
(B) I couldn't be moved to the hospital and I had to be operated on at home.
(C) I couldn't be moved to the hospital and I was operated on at home by the doctor.
(D) I couldn't be moved to the hospital by the people and operated on at home.

58. Not a word was spoken by the criminal in self-defence.
(A) The criminal spoke not a word in self-defence
(B) The criminal in self-defence spoke no word.
(C)The criminal did not speak a word in selfdefence.
(D)The criminal spoke in self-defence not a word.

59. They have made a film based on this novel.
(A) A film was based on this novel and made.
(B) A film have been made based on this novel. (C) A film, based on this novel, has been made.
(D) A film has been based and made on this novel.

60. They must keep their word.
(A) Word must kept.
(B) Word must be kept.
(C) Word must keep.
(D) Word must be kept by one.

Directions (61-85): It the following passage, some of the words have been left out. First read the passage over and try to understand what it

Cloze test 1

India and 25 other countries agreed to the Copenhagen Accord even as other developing countries accepted it as an irreversible decision later. The Accord came out of....(61).... bargaining lasting almost 20 hours among....(62)... .of governments of some of then most....(63)... countries of the world. At....(64)....of the day on Saturday, India....(65)....to have given ground on some....(66)....but blocked intrusion on other red lines. It had become....(67)....within the first week of the ....(68)....that the best even the four emerging and. . . . (69) . . . . economies of the developing world were going to do was to defend the....(70)...economic resource sharing regimes.

61. (A) difficult (B) hard
(C) easy (D) early
62. (A) rulers (B) kings
(C) heads (D) chiefs
63. (A) influential (B) corrupted
(C) useless (D) beautiful
64. (A) middle (B) evening
(C) night (D) end
65. (A) proved (B) appeared
(C) viewed (D) cleared
66. (A) materials (B) thoughts
(C) issues (D) discussions
67. (A) evident (B) ambiguous
(C) vague (D) indecisive
68. (A) accord (B) talks
(C) issues (D) thoughts
69. (A) economic (B) political
(C) powerful (D) praiseworthy
70. (A) expected (B) existing
(C) resultant (D) consequential

Cloze test 2

The inevitable effect of mechanical production is uniformity, and although uniformity may lead to monotony, it need not lack beauty. In fact, modern improvement in popular....(71)....is mainly the result of better design ....(72).... standardised, goods; and the average ....(73)....is buying better designed goods, because those goods are....(74)...., because the problem of taste has been . .. .(75). .. .for him. Good taste is not always....(76)....and most people manage to get,...(77)....without it. It is fortunate, therefore, that so many of the....(78)....of life are now chosen for us by....(79).... Even among luxuries, the margin for....(80)....taste is constantly being reduced.

71. (A) craft (B) technology
(C) ideas (D) taste
72. (A) on (B) of
(C) in (D) for
73. (A) shopper (B) client
(C) man (D) businessmen
74. (A) gaudy (B) accessible
(C) reliable (D) durable
75. (A) tackled (B) simplified
(C) resolved (D) solved
76. (A) genuine (B) laboured
(C) impulsive (D) inborn
77. (A) ahead (B) along
(C) through (D) around
78. (A) amenities (B) comforts
(C) luxuries (D) necessities
79 (A) connoisseurs (B) artists
(C) experts (D) scientists
80. (A) local (B) particular
(C) impersonal (D) personal

Cloze test 3

One of the major causes of the fai lure of...(81)....countries on the economic front istheir....(82)....to evolve a judicious mixture of....(83)....substitution and export promotion. Today, Bambia ....(84)....on imports after its independence 20 years ....(85)....

81. (A) advanced (B) advancing
(C) developed (D) developing
82. (A) handicap (B) disadvantage
(C) inability (D) incapacity
83. (A) import (B) export
(C)scientific (D) invention
84. (A) banked (B) traded
(C) carried (D) expected
85. (A) since (B) ago
(C) earlier (D) back

KEY						
		53. C	60. B	67. A	74. C	81. D
41. D	47. B	54. B	61. A	68. B	75. A	82. C
42. B	48. D	55. D	62. C	69. C	76. D	83. A
43. C	49. C	56. B	63. A	70. B	77. B	84. C
44. C	50. A	57. C	64. D	71. B	78. C	85. B
45. B	51. A	58. A	65. B	72. B	79. C	
46. A	52. A	59. C	66. C	73. A	80. D	

పై ప్రశ్నపత్రాన్ని 'నంద్యాల అకాడమి' నిపుణుల బృందం రూపొందించింది.

(మిగతా రేపటి స్టడీలో)

అడ్మిషన్స్

జెఎన్‌టియు అనంతపురం

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జెఎన్‌టియు) అనంతపురం 2017-18 సంవత్సరానికి పిహెచ్‌డి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

- పిహెచ్‌డి, ఎంఫిల్, ఎంఎస్(రీసెర్చ్)

విభాగాలు: ఇంజనీరింగ్, సైన్సెస్, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. యుజిసి/సిఎస్ఐఆర్/జెఆర్ఎఫ్/నెట్/స్లెట్/గేట్/జీప్యాట్/ఎంఫిల్ ఉన్నవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2018 ఫిబ్రవరి 1
వెబ్‌సైట్: http://jntua.ac.in/

పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా వివిధ పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పీజీ కోర్సులు: ఎమ్మెస్సీ(మేథ్స్, జువాలజీ).
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత.

- ఎంఎ(ఇంగ్లీష్, తెలుగు, మ్యూజిక్ అండ్ ఉమెన్ స్టడీస్), ఎల్ఎల్ఎం(లా డిగ్రీ ఉండాలి).

అర్హత: ఏదైనా డిగ్రీ. ఎంఎ మ్యూజిక్‌లో చేరాలంటే బిఎ మ్యూజిక్ చేసి ఉండాలి.
పీజీ డిప్లొమా కోర్సులు: ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సెలింగ్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్.
అర్హత: ఏదైనా డిగ్రీ.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్
అర్హత: పదో తరగతితో పాటు మ్యూజిక్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్
చివరి తేదీ: 2018 మార్చి 31
వెబ్‌సైట్: http://www.spmvv.ac.in/

ఉత్తమ ఉపాధ్యాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

ఖానాపూర్ , జనవరి 6 : అవార్డు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో నిర్వహించనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ వాల్గోట్ కిషన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో జిల్లా, రాష్ట్ర జాతీయస్థాయిలో అవార్డు పొందిన ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీతలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి నుంచి మంజూరు కావాల్సిన రాయితీలపై చర్చించి ఈ సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నందున ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు.

బడి.. అసౌకర్యాల ఒడి

- కనీస మౌలిక వసతులు కరువు
- ఇబ్బందుల్లో విద్యార్థులు

దస్తురాబాద్, జనవరి 6: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం మొత్తం కలిపి 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలలో సరిపడా గదులు లేకపోవడం, ఉన్న గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో చెట్ల కింద, వరండాలో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో వంట షెడ్డు నిర్మాణం కూడా మధ్యలో ఆగిపోయింది దీంతో రేకుల షెడ్డు కిందనే వంట చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షకాలంలో రేకుల కింద వంట చేయడం చాలా ఇబ్బంది కరంగా మారిందని మధ్యాహ్న భోజన కార్మికులు చెపుతున్నారు. ఇక పాఠశాలకు ముఖ్యంగా ప్రహరీ లేకపోవడంతో భోజనం చేసే సమయంలో కుక్కలు, పందులు లోపలికి రావడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇటీవల పాఠశాలలోని మినీ వాటర్ ట్యాంక్ చెడిపోవడంతో విద్యార్థులకు నీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి కోసం విద్యార్థులు అరకిలోమీటర్ దూరం వెళ్లి మంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పున్నారు. పాఠశాలలో మినీవాటర్ ప్లాంట్ నిర్మిస్తే పర్మినెంట్‌గా సమస్య తీరు తుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు అభి ప్రాయపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పాఠ శాలలో అనేక సమస్యలతో కొట్టుమీట్టులా డుతుంటే క్రమ క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాలంటే కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రంలో ఎంఈవోగా బాధ్యతలు చేపట్టే హెడ్‌మాస్టర్ ఉన్నా ఈ పాఠశాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా పాఠశాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో కల్పించాలని విద్యార్థుల కోరుతున్నారు.



దస్తురాబాద్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల


వాటర్ ట్యాంక్ వద్ద గుమిగూడిన విద్యార్థులు

మంచి నీటికి చాలా ఇబ్బందిగా ఉంది



పాఠశాలలోని మినీ వాటర్ ట్యాంక్ చెడిపోవడంతో మంచి నీటికి చాలా ఇబ్బందిగా మారింది. నీటి కోసం అర కిలోమీటర్ దూరం వెళ్లి మంచి నీటిని తాగాల్సి వస్తోంది. పాఠశాలలో మినీ వాటర్ ప్లాంట్ నిర్మిస్తే బాగుంటుంది.

- మాడ శేషు, విద్యార్థి పదో తరగతి

ప్రహరీ లేదు.. గదులు సరిపోవడం లేదు..



పాఠశాల చుట్టూ ప్రహరీ లేక పోవడంతో మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కుక్కలు, పందులు లోపలికి వస్తున్నాయి. గదులు సరిపోవడం లేదు ఉన్న గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో చెట్ల కింద, వరండాలో కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది.

- మరవేని రాజ్‌కుమార్, విద్యార్థి 8వ తరగతి

అవీ.. ఇవీ..

బాబాపూర్‌ను పరిశీలించిన ఎంపీడీవో


చెక్కులను పంపిణీ చేస్తున్న ఎంపీడీవో

లక్ష్మణచాంద, జనవరి 6: ఎంపీడీవో శకుంతల శనివారం బాబాపూర్ గ్రామంలో పర్యటించారు. ఐఎస్ఎల్ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను అందించారు. నూతన ఐఎస్ఎల్ నిర్మాణం కోసం మార్కవుట్ ఇచ్చారు. అనంతరం స్థానిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. స్థానిక హెచ్‌యం అభ్యర్థన మేరకు పాడుబడ్డ బావిని పూడ్చి వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుజ్జారి కౌసల్య గణేష్, సర్పంచ్ కొమ్ము శ్రీ విద్య, తదితరులున్నారు.

విద్యార్థులకు బహుమతుల అందజేత

మామడ, జనవరి 6: మామడ మండలంలోని కొరిటికల్ జడ్పీహెచ్ఎస్ఎస్ పాఠశాలలో మార గంగారెడ్డి, పొట్కూరి గంగారెడ్డిల స్మారకార్థంలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం క్విజ్ పోటీలను, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో మొదటి బహుమతిగా కొరిటికల్, రెండో బహుమతిగా మామడలు నిలిచారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పొట్కూరి మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎర్రం భీంబాయి భీంలింగు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, బాపురెడ్డి, తదితరులున్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

ఖానాపూర్ , జనవరి 6 : ఖానాపూర్ మేదరి కేతేశ్వర సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు సిలివేరి లక్ష్మి నర్సయ్య తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా లక్ష్మి నర్సయ్య, అధ్యక్షులుగా ఎనుగందుల బుచ్చన్న, ప్రధాన కార్యదర్శిగా మదిరే శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా నర్సయ్య, కోశాధికారిగా మదిరె సతీశ్, కార్యదర్శిగా మదిరె చిన్న నర్సయ్య, ప్రచార కార్యదర్శిగా గంగ రాజం, యువజన సంఘం అధ్యక్షులుగా రాము, ఉపాధ్యక్షులుగా రవి, కోశాధికారిగా ఎనుగందుల హరీష్, కార్యదర్శిగా నవీన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నేడు ఉచిత వైద్య శిబిరం

ఖానాపూర్ , జనవరి 6 :మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యురాలు, ఏబీఆర్ ట్రస్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ స్వర్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు.

ఇంటర్వ్యూ

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం


శంకరయ్య
ఆశ్రమ పాఠశాల వార్డెన్ , మల్లాపూర్

ఆంధ్రజ్యోతి: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు?

అధికారి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: ఆశ్రమ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు?

అధికారి: ఆశ్రమ పాఠశాలలో మొత్తం 274 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు అందించారా?

అధికారి: పాఠశాలలోని విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలు అందాయి. కాని యూనిఫాంలు ఇంకా అందలేదు.

ఆంధ్రజ్యోతి: పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా.?

అధికారి: పాఠశాలలో ముఖ్యంగా 1 సీఆర్టీ పోస్టు సమస్యగా ఉంది. అదనపు గదుల నిర్మాణం, డైనింగ్ హాల్ పనులు మధ్యలో ఆగిపోయాయి.

ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు మెనుప్రకారం భోజనం అందిస్తున్నారా?

అధికారి: విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందిస్తున్నాం. ప్రతి రోజు గుడ్లు పాలు పెడుతున్నాం.

- దస్తురాబాద్

కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్, జనవరి 6: ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని కంది రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కందుల ధర రూ. 5450 ఉంటుందని విక్రయించే కందుల తేమ 14శాతం ఉండాలన్నారు. వీఆర్వో, ఎంఈవో ధృవీకరణ పత్రం, పట్టాదార్ పస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను తప్పకుండా రైతులు వెంట తీసుకొని రావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ ఆకుల శోభారాణి, ఏయంసీ ఛైర్మన్ సక్కారం శ్రీనివాస్, జడ్పీటీసీ తాళ్ళపల్లి సునిత, పీఏసీఎస్ ఛైర్మన్ ఆకుల వెంకాగౌడ్, సర్పంచ్ సత్యనారాయణ, ఎయంసి డైరెక్టర్‌లు అశోక్‌రావు, జన్నారపు శంకర్, ఆత్మ ఛైర్మన్ రాజారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పుప్పాల గజేందర్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, నాయకులు కడార్ల గంగనర్సయ్య, గుగ్లిళ్ళ రాజేందర్, షకీల్, ఫహీం, పరిమి సురేష్, రాజన్న, పిఏసిఎస్ సిఈఓ అశన్న, ఎయంసి సెక్రెటరీ ఇర్ఫాన్, తదితరులున్నారు.


కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రేఖా నాయక్

'పది'లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారం

ఖానాపూర్ , జనవరి 6 : 2016 - 2017 సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను పదిలో ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు మండల కేంద్రానికి చెందిన సాడిగె గోపాల్ రాజు, హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారం అందించారు. శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోపాల్ రాజు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా పది విద్యార్థులను ప్రోత్సాహించేందుకు తాను ప్రతిభ పురస్కారం అందిస్తున్నానని అన్నారు. ఈ ఏడాదికి గాను మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఇద్దరు విద్యార్థులు కామోజీ సృజన్, రుబినా తబస్సుంల తల్లిదండ్రులకు ఆయన చెరో రూ. 2500 చొప్పున నగదు పురస్కారం అందించారు.


విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిభ పురస్కారం అందిస్తున్న గోపాల్ రాజు

పీవైఎల్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

పెంబి , జనవరి 6 : ప్రగతిశీల యువజన సంఘం పెంబి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పీవైఎల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల చంటి, జిల్లా అధ్యక్షులు ముస్కె శంకర్‌లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులుగా జంగు, ఉపాధ్యక్షులుగా రాజు, ప్రధాన కార్యదర్శిగా మహేందర్, కోశాధికారిగా అర్క రవీందర్, సభ్యులుగా జైవంత్‌రావు, సుదర్శన్, అభిమాన్ తదితరులున్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ


బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ ఎంపీ

పెంబి, జనవరి 6 : పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన శంకర్, కొత్తపల్లి ప్రభాకర్, గుడిసె గంగవ్వ, నర్సయ్య ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ శనివారం పరామర్శించారు. అనంతరం బాధితులకు రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈయన వెంట నాయకులు సల్ల రామేశ్వర్‌రెడ్డి, ఆకుల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, శంకర్, రాజుబాబా, గందం భూమన్న తదితరులున్నారు.

ఇంద్రవెల్లి మండల అధికారుల ఫోన్ నెంబర్లు

తహసీల్దార్	..	94910 53528
ఏంపీడీవో	..	97044 11940
ఏపీవో,ఈజీఎస్	..	80966 04177
ఏఈ, పీఆర్	..	98662 03058
ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్	..	99483 60734
ఏఫ్ఆర్వో	..	73826 00324
మెడికల్ ఆఫీసర్ (పిట్టబొంగరం)		97051 24381
ఏఈ, ట్రాన్స్‌కో	..	94408 11702
ఏఈ ఎంఐ	..	83330 84230
ఎస్ఐ	..	94409 00660
అగ్రికల్చర్ ఆఫీసర్	..	72888 94053
ఎంఈవో	..	94934 33739
ఏఈఐటీడీఏ	..	73826 27394
ఈవో గ్రామపంచాయతీ	..	94402 62687

మూడు ముక్కల్లో..

'ఫిబ్రవరిలో రైతు పోరుగర్జన'



మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

ఉట్నూర్ రూరల్, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరిస్తుండడంతో ఫిబ్రవరిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు పోరు గర్జన చేపట్టనున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాటం రవీందర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని రైతులు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్న నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పత్తి రైతులు గులాబీ పురుగుతో కుదేలు అయ్యారని ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాయకులు రాంచందర్, కోండేరి రమేష్, రాజశేఖర్, బింగి రాజన్న, గాలి శ్రీకాంత్, పాల్గొన్నారు.

మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా న్యానుయాదవ్

ఉట్నూర్ రూరల్, జనవరి6 : ఉట్నూర్ మండల యాదవ యువజన సంఘం అధ్యక్షుడిగా అర్సుల న్యాను యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగుర్తి సత్యనారాయణ యాదవ్‌లను నియమించినట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘువీర్ యాదవ్, హన్మాండ్లు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా నాగన్నయాదవ్, సహాయ కార్యదర్శిగా అర్సుల మాదవ్‌యాదవ్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్ అధ్యక్షుడిగా సూర్యకాంత్ యాదవ్, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్ ఎన్నుకున్నామన్నారు.

'భూశుద్ధి పరిశీలనకు అధికారుల నియామకం'

ఉట్నూర్, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా జిల్లాలో కొనసాగిన భూరికార్డుల శుద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ అధికారులను నియమించారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ రాజేందర్, కలెక్టరేట్ ఉద్యోగి అరవింద్‌లను ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల మండలాలకు, ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎవో జాదవ్ అమృత్‌లాల్‌లను, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలకు అసిస్టెంట్ కలెక్టర్ గోపి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ప్రభాకర స్వామిలను ఉట్నూర్, నేరేడి గోండ, ఇచ్చోడలకు, ఆదిలాబాద్ ఆర్డీవో సూర్యనారాయణ, కేఆర్సీ డీటీ రమేష్‌లను బేల, జైనథ్, బోథ్‌లకు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రాయిసీడాం చిత్రు, డీటీ వేణులను సిరికోండ, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్‌లకు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ దత్తు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సంజయ్‌కుమార్‌లను తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాలకు కెటాయిస్తు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇంటర్నెట్ నిలిపివేతతో.. పింఛన్‌లకు బ్రేక్!

జర దేఖో!!



కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న పింఛన్‌దారులు

» కేంద్రాల వద్ద పింఛన్‌దారుల పడిగాపులు
» పండుటాకుల పాట్లు

నార్నూర్, జనవరి 6 : ఏజెన్సీ ప్రాంతంలో గత రెండు నెలలుగా ఇంటర్నేట్ పని చేయకపోవడంతో పండుటాకులు పస్తులు ఉంటున్నారు. పూర్తిగా పింఛన్‌పైనే ఆధార పడి ఉంటున్నవారు ఫించన్‌డబ్బులు రాక ఇప్పటికే ఇక్కడ అక్కడ బాకీలు చేసుకోని కష్టాల కడలిలో కాలం గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్‌దారులు ఫించన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్‌లు రాకపోవడంతో కార్యాలయాలకు తిరుగుతున్నారు. పింఛన్‌లు అందక లబ్ధిదారులు చేసేదీ ఏమిలేక దిక్కుతోచని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్నేట్ పని చేయక పండుటాకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పింఛన్ వస్తుందోనని ఆశతో పింఛన్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. గాదిగూడ మండలంలో 1562, నార్నూర్ మండలంలో 2376 పింఛన్‌దారులు ఉన్నారు. ఇప్పటికైనా ఇంటర్నెట్ త్వరలోనే పునరుద్ధరించాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.

పింఛన్ ఇప్పించండి ..సారూ!



పింఛన్‌లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటర్నెట్ నిలిపివేతలో పింఛన్ కూడా నిలిచిపోయాయి. పింఛన్ కేంద్రాల వద్ద పింఛన్ వస్తుందోనని ఆశతో పడిగాపులు కాస్తున్నాం. అధికారులు స్పందించి ఇంటర్నెట్ వెంటనే పునరుద్ధరించి పింఛన్‌దారుల సమస్యలను పరిష్కరించాలి.

-సూర్యవంశీ సోపాన్‌రావు,
పింఛన్‌దారుడు

కోరేగాం ఘటనపై నార్నూర్ బంద్



నివాళులు అర్పిస్తున్న దృశ్యం

నార్నూర్ , జనవరి 6 : పుణేలోన బీమా కోరేగాంలో దళితులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ శనివారం నార్నూర్‌లో బంద్ పాటించారు. దళిత సంఘం నాయకులు విద్యాసంస్థలను సైతం మూసి వేయించారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడంతో దళితులకు రక్షణ కరువైందని మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై పట్టించుకోవడం లేదని సంఘం నాయకులు లోకండే చంద్రశేఖర్, ప్రశాంత్, ప్రకాష్ చాలూర్కర్‌లు అన్నారు. స్థానిక సర్పంచ్ గజానంద్‌నాయక్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనను తాము ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, రతన్, చరణ్‌కాంబ్లే, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

'జాయింట్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి'



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి

ఉట్నూర్, జనవరి 6 : ఉట్నూర్ డివిజన్‌లోని రెవెన్యూ, అటవీశాఖ భూములను జాయింట్ సర్వే ద్వారా పకడ్బందీగా గుర్తించాలని ఉట్నూర్ రెవెన్యూ డివిజనల్ ఆ ఫీసర్ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అటవీ శాఖ, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉట్నూర్ మండలంలో 12, 826 సర్వే నెంబర్లలలో 52,323 ఎకరాల భూమి, ఇంద్రవెల్లి మండలంలో 10,935 సర్వే నెంబర్లలలో 47,207 ఎకరాలలో, గాదిగూడ మండలంలో 9072 సర్వే నెంబర్లలలో 62,172, నార్నూర్ మండలంలోని 9751 సర్వే నెంబర్లలలో 48,129 ఎకరాల భూమి ఉండడంతో రెవెన్యూ అదికారులు ఇప్పటి వరకు గ్రామ సభలు నిర్వహించి భూరికార్డుల శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూములను సైతం గుర్తించి ప్రజల సామాజిక అవసరాలను గుర్తిస్తామని తెలిపారు. రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే ద్వారా ఎక్కడైన వివాదాలు ఉంటే తెలుస్తాయని అన్నారు. సర్వే అనంతరం భూములపై సూపర్ చెకింగ్ కోసం జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో పర్యటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్డీసీ రాయిసీడాం చిత్రు, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డు రాజేందర్, తహసీల్దార్‌లు విశ్వనాథ్, సంధ్యారాణి, సోము, శివ్‌రాజ్, ఎఫ్ఆర్వోలు రమేష్‌రావు, మైనోద్దిన్, డీఆర్వో ఉద్దవ్, ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి జాదవ్ అమృత్‌లాల్, డిప్యూటి తహసీల్దార్ శేషారావు తదితరులు ఉన్నారు.

'గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి'

అందు నాయక్ తండాలో టీకాలు వేస్తున్న డాక్టర్ మహేశ్వరి



ఇంద్రవెల్లి, జనవరి 6 : రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని మండల ఇన్‌చార్జ్ పశువైద్యాధికారి రాథోడ్ మహేశ్వరి అన్నారు. శనివారం మండలంలోని అందునాయక్ తండా, అంజి గ్రామాలలో పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా రైతుతో ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 29 నుంచి ఈ నెల 13 వరకు గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు వేస్తారని తెలిపారు. రైతులు ఉదయం పశువులు మేతకు ఇవ్వకుండా మా సిబ్బంది వచ్చే వరకు ఉంచాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అందునాయక్ తండాలో 320, అంజిలో 250 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అనిల్, భూమన్న, తదితరులు ఉన్నారు.

'పనుల్లో నాణ్యత పాటించాలి'



రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలిస్తున్న ఈఈ శ్రీనివాసస్వామి

ఇంద్రవెల్లి, జనవరి 6 : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని లేనట్లయితే బిల్లులు నిలిపివేయడంతో పాటు సంబంధిత గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ క్వాలిటికంట్రోల్ ఈఈ శ్రీనివాస స్వామి అన్నారు. శనివారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా పరిసరాల్లో నిర్మిస్తున్న దర్బార్ హాల్ పనులు, కేస్లాపూర్ నుంచి నాగోబా ఆలయం వరకు రోడ్డు వెడల్పు పనులు, నాగోబా ఆలయం నుంచి మల్లాపూర్ వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగోబా జాతర సందర్భంగా ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.95 లక్షలతో దర్బార్ హాల్, రూ.55 లక్షలతో 750 మీటర్ల రోడ్డు వెడల్పు పనులు, రూ85 లక్షలతో కేస్లాపూర్ నుంచి మల్లాపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బీటీ రోడ్డును నాణ్యత పరిశీలించే పరికరాలతో మల్లాపూర్ వద్ద బీటి రోడ్డును పరిశీలించారు. డీఈ తానాజీ, ఎఈ సుధాకర్, సిబ్బంది ఉన్నారు.

ఇంటర్వ్యూ

రుణాల రికవరీకి సభ్యులు సహకరించాలి



గురుచరణ్,
ఐకేపీ,ఏపీఎం, నార్నూర్

ఆంధ్రజ్యోతి : రుణాల రికవరికి ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారా ?

ఏపీఎం: మహిళ స్వయం సహాయక సభ్యులు రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు కల్గకుండా రుణాలు చెల్లిస్తే తిరిగి రుణాలను ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

ఆంధ్రజ్యోతి : రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వారు సహకరిస్తున్నారా ?

ఏపీఎం: నార్నూర్ బ్యాంకు సక్రమంగా సహకరించకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై భీంపూర్, హస్నాపూర్ బ్యాంకులలో 30 స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాం.

ఆంధ్రజ్యోతి : నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ?

ఏపీఎం: రెండు మండలాలు కలిపి 820 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. పాత బకాయిలు బాగానే ఉండడంతో కొన్ని సంఘాలు పని చేయడం లేదు. -నార్నూర్

సంక్షిప్తంగా..



సమావేశంలో మాట్లాడుతున్న అమృత్‌రావ్

ముస్కాన్-4 ప్రారంభం

» సీడబ్ల్యూసీ చైర్మన్

ఆదిలాబాద్ టౌన్, జనవరి 6: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, బేకరీలు, వంటి రంగాల్లో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి బడిలో వేసేందుకు ముస్కాన్-4ను ప్రారంభించినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అమృత్‌రావ్ తెలిపారు.శనివారం సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడి బయట ఉన్న బాల కార్మికులను గుర్తించేందుకు ఈనెల 1నుంచి అన్ని విధాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ లేని ఎన్జీవోలను గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు, 9నుంచి 16వ తేదీ వరకు ఇండస్ట్రీలు, పరిశ్రమలు, కార్ఖానాలు, ఇటుకబట్టి వంటి ప్రాంతాలలో గుర్తింపు కార్యక్రమం ఉంటుందన్నారు. అదే విధంగా 17నుంచి 23 వరకు ప్రత్యేకంగా ఇటుక బట్టీలు, బేకరీలలో పని చేసే బాల కార్మికులపై దృష్టి సారిస్తామని తెలిపారు. అంతేకాకుండా 24నుంచి 31వ తేదీ వరకు చెకింగ్ డ్రాపౌట్స్‌లో హెల్త్ డిపార్ట్‌మెంట్, ఎడ్యూకేషన్, రెవెన్యూ, స్పోర్ట్స్, ఎన్జీవోస్, చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో సీడబ్ల్యూసీ మెంబర్ సభ్యులు మీర్జాయాకుబ్‌బేగ్, డీపీఓ రాజు, ఖాజామీయ, మమత, ఖయ్యూం, డీసీపీవో రాజేంద్రప్రసాద్, అడ్వకేట్ రమేష్, ఉట్నూర్ సబ్ డివిజన్ ఏఎస్సై అశోక్, ఏఎస్సై కె.ఉజ్వల, షీ టీం సభ్యులు, తదితరులున్నారు.

'యువత వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

ఆదిలాబాద్‌టౌన్, జనవరి 6: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువతీ, యువకులకు వివిధ అంశాలు, పోటీ పరీక్షలపై నిర్వహించే ఒకరోజు వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సినీ నిర్మాత, హోమియోపతి వైద్యుడు డా.రవికిరణ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన తరగతుల వారికి ఒక్కొక్క అంశంపై ప్రొఫెసర్ల ద్వారా లైఫ్ స్కిల్‌పై, ఎకనామిక్స్, రాజనీతి శాస్త్రం, రాజకీయం, పోటీ పరీక్షల్లో రాణించే పలు అంశాలపై వర్క్‌షాప్ ఉంటుందన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మావలలోని తిరుమల క్లాసిక్ గార్డెన్‌లో ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొ.సింహాద్రి, అసిస్టెంట్ ప్రొ.ఎల్లయ్య, పుల్లారావ్, రాము, నిరంజన్‌లు ఉద్యోగ అవకాశాలను పొందే, తదితర అంశాలపై మండలాల వారిగా వర్క్‌షాప్ నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఎత్తిపోస్తే.. ఎంత బాగుంటుంది!

» ఆదిలాబాద్ జిల్లాలో 12 పథకాలకు.. పనిచేస్తుంది ఒక్కటే

» 2 లక్షల 5వేల హెక్టార్లకు నీరందుతుంది.. 47వేల హెక్టార్లకు మాత్రమే

ఆదిలాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే ప్రధానమైన ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వసతి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నా వర్షాధార పంటలనే అధికంగా సాగుచేయాల్సి వస్తుంది. నీళ్లు, నిధుల కోసమే ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలోనైనా జిల్లా సాగునీటి రంగం పరిస్థితి మారడంలేదంటున్నారు. ఒకటి రెండు చిన్ననీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంలేదు. జిల్లావ్యాప్తంగా 2లక్షల 5వేల హెక్టార్ల సాగుభూమి అందుబాటులో ఉండగా ఒక లక్షా 98 వేల హెక్టార్లు సాగవుతుంది. ఇందులో కేవలం 47 వేల హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మిగితా లక్షా 58 వేల హెక్టార్లలో వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేయాల్సి వస్తుంది. సాగుకు యోగ్యమైన మొత్తం భూమిలో 20శాతం మేరకు రెండు పంటలు పండుతుండగా, 80శాతం భూమిలో వర్షాధార పంటలే పండుతున్నాయి. నీటి లభ్యత ఉన్నా ప్రాంతాల్లో బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్నా సదుద్దేశంతో ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. అవి యేళ్ల తరబడి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 1156 మిల్లీమీటర్లు కాగా ఈసారి లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో అందుబాటులో ఉన్న సాగునీటిని చూస్తూ అన్నదాతలు సాగునీటి పథకాలు ఎత్తిపోస్తే.. ఎంతబాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

● **అందుబాటులో నీళ్లున్నా అక్కరకు రాని పథకాలు**

కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను నిర్మించినా అలంకార ప్రాయంగానే మారిపోయాయి. అందుబాటులో సాగునీరున్నా పథకాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్నా పెన్‌గంగా నది, కడెం నదులలో పుష్కలంగా నీళ్లున్నా ఎత్తిపోసే పరిస్థితి లేక సాగునీరు వృధాగా దిగువకు వెళ్లిపోతుంది. జిల్లాలో మొత్తం 12 ఎత్తిపోతల పథకాలు ఉండగా ఒకటి మాత్రమే అడపాదడపాగా పనిచేస్తుంది. తాంసి మండలంలో అర్లి(టి),తలమడుగు మండలం కప్పర్దేవి, నేరడిగొండ మండలం వెంకటాపూర్, బుద్ధికొండ, జైనథ్ మండలం సాంగ్వి, బేల మండలంలో కంగర్‌పూర్, మంగురాల్, ఆదిలాబాద్ మండలంలో చించుఘాట్, బజార్ హత్నూర్ మండలంలో దేగాం, బోథ్ మండలంలో పొచ్చెర, కుచులాపూర్ పథకాలు యేళ్లతరబడి పనిచేయడంలేదు. సోనాల ఎత్తి పోతల పథకం మాత్రం అంతంత మాత్రంగానే పని చేస్తుంది. కొన్ని పథకాలు లీకేజీలతో మూలన పడగా మరికొన్నింటికి విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి.ఇటీవల అధికారులు జిల్లాలోని పథకాల మరమ్మత్తుల కోసం రూ.5 కోట్ల 17లక్షల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కావడంలేదు.

'ఆంధ్రజ్యోతి' ఫోకస్



ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని దేగాం ఎత్తిపోతల పథకం

● **నిర్వహణ లోపమే అసలు సమస్య**

మొదటి నుంచి ఎత్తిపోతల పథకాలను నిర్వహణ సమస్య వెంటాడిస్తూనే ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసి మరమ్మత్తులు చేపట్టినా మూడునాళ్ళముచ్చటగానే మారిపోతుంది.గత పదేళ్ల క్రితం పథకాల నిర్వహణ బాధ్యతను అధికారులే చేపట్టేవారు. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించేది. కాని గత కొంతకాలంగా నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పజెప్పడంతోనే అసలు సమస్య మొదలైంది. రైతులకు అవగాహన లేకపోవడం, మరమ్మత్తులకయ్యే డబ్బులు చేతిలో లేకపోవడంతో అప్పటి నుంచి పథకాలు మరుగునపడిపోతున్నాయి. నిర్వహణ బాధ్యతను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల విద్యుత్ మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను అపహరించుకపోయారు. అలాగే పైపులైన్‌లు సైతం ధ్వంసమైపోయి కనిపించకుండాపోయాయి.రైతులు, అధికారులకు పట్టింపు కరువవడంతో సాగునీటి పథకాలన్ని వృధాగా మారాయి. ఇకనైనా జిల్లా నేతలు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారిస్తే అదనంగా వేల హెక్టార్లకు సాగునీరు అందనుంది.

● **కోట్లు ఖర్చు చేసినా గుంటభూమి తడవడంలేదు**

- సిడాం దత్తు, సర్పంచ్, సాంగ్వి(కె), జైనథ్ మండలం



ప్రభుత్వం సాగునీటి పథకాలపై కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా గుంటభూమి కూడా తడవడం లేదు. సాంగ్వి(కె) గ్రామంలో రూ.7 కోట్ల వ్యయంతో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పని చేయకపోవడంతో నిరుపయోగంగానే మారింది. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదు. యేళ్ల తరబడి పథకం పనులు కొనసాగుతుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

● **అధికారుల నిర్లక్ష్యంతోనే మరుగునపడ్డాయి**

- బద్దం రాజారెడ్డి, రైతు, పొచ్చెర, బోథ్ మండలం



సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే స్థానిక ఎత్తిపోతల పథకం మరుగున పడిపోయింది. ఎత్తిపోతలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలెత్తుకుపోవడంతో అప్పటి నుంచి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ బిగించ లేదు. దీంతో పథకం పనులు మరుగునపడిపోయాయి. సుమారుగా 200 ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఈ పథకం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే సాగు నీరు అందడంలేదు.

గిరిజన తండాలకు మహర్దశ!

» సీఎం కేసీఆర్ హామీతో గిరిజనుల్లో ఉత్సాహం » జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఏర్పాటు » హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

సారంగాపూర్, జనవరి 6: గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన విధంగా గిరిజనులు నివాసముంటునన తండాల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించుకుంది. గ్రామాలకు దూరంగా ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి 500ల జనాభా కలిగి ఉన్నవాటిని గ్రామ పంచాయతీలుగా మార్చే దిశలో కార్యాచరణ రూపొందుతుంది. గతంలో గ్రామ పంచాయతీలుగా మార్పు చేసేందుకు అవకాశం ఉన్న తండాలకు సంబంధించి ప్రభుత్వానికి అధికారులు పంపిన నివేదికల వివరాలను పరిశీలించి కొత్త పంచాయతీలుగా చేసేందుకు ప్రతిపాదనలు మరోసారి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు తండాల వివరాలను అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు కార్యచరణ రూపొందించారు. గతంలో సీఎం చంద్రశేఖర్ రావు తండాలను గ్రామపంచాయితీలుగా మారుస్తానని హామీ ఇవ్వడంతో గిరిజనుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులతో సర్వేలు నిర్వహించింది. నిర్మల్ జిల్లాలో సారంగాపూర్ మండలంలో 36 గిరిజన తండాలు ఉన్నాయి. తండాలను కొత్త పంచాయతీలుగా చేసేందుకు మండల అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. వాటిలో సమగ్ర లోపించడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిసమాచారంతో తిరిగి మరోసారి నివేదికలను పంపించాలని ఆదేశించింది. దీంతో తండాల వివరాలు పరిస్థితులను మండల అధికారులు రూపొందించారు.

● **జీపీలు 500 జనాభా దాటిన తండాలు**

ప్రస్తుతం ఇతర గ్రామపంచాయతీల పరిధిలో ఉండే 500 జనాభా దాటిన తండాలన్నింటిని కొత్త పంచాయతీలుగా మార్చనున్నారు. ఆదేవిధంగా గ్రామపంచాయతీకి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న తండాలను 500 జనాభా కంటే తక్కువ ఉన్న శివారులోని మరోతండా జనాభాను కలిపి ఒక తండాగా గుర్తించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఆయా తండాల్లో విద్య, వైద్య రోడ్డు విద్యుత్ లాంటి సదుపాయాలను గుర్తించాలని గిరిజనులకు వచ్చే ఆదాయాన్ని పండించే పంటల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. పంచాయితీల పరిధిలోని తండాలు నేటికి అభివృద్ధికి నోచుకోవడంలేదు రిజర్వేషన్ ప్రకారం గిరిజనులు సర్పంచ్ అయినప్పటికీ తండాల్లో అభివృద్ధి కనిపించడంలేదు. నేటికి పలు తండాలకు రోడ్లు, నీటి సౌకర్యం విద్యుత్ మౌళిక వసతుల కల్పనకు నోచుకోలేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులు గ్రామ పంచాయతీ కేంద్రానికి ప్రాధాన్యత కల్పించడంతో తండాలు అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నాయి. తండాలు గ్రామ పంచాయతీలుగా అవతరించిన తర్వాత సులభంగా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండాలకు వచ్చే నిధులు గిరిజనుల అభివృద్ధికి ఉపయోగించనున్నారు.



● **జీపీల ఏర్పాటుతో అభివృద్ధి : రాథోడ్ రాజు, తండా వాసి**

గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందే అవకాశముంది. గ్రామాలకు దూరంగా ఆడవుల్లో అనేక సమస్యలతో ప్రత్యేక గ్రామ పంచాయితీ ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. అంతేకాకుండా తండాలను గ్రామ పంచాయతీలు గా మారడం వల్ల స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

● **అందుబాటులో అధికారులు : జాదవ్ నరేష్, తండావాసి**



తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో సంబంధత అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. తండాలను అధికారులు ప్రతినిత్యం రావడంతో మురికి కాలువలతో పాటు రోడ్లను వెనువెంటనే శుభ్రం చేయిస్తారు. తాగు నీటి ఎద్దడి కూడా లేకుండా ఉంటుంది.



మోటార్ సైకిల్ సూపర్‌మెన్!

సర్కస్ ఫీట్లను నేల మీద చేసే వారిని చూస్తున్నా.. అమ్మో అనిపిస్తుంది! అవే సర్కస్ ఫీట్లను 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో బైక్‌తో చేస్తే! ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు ఆకాశంలో కలిసిపోతాయి.

బోల్డ్‌డాగ్స్ ఎఫ్ఎంఎక్స్.. బ్రిటిష్ ఫ్రీస్టైల్ మోటో క్రాస్ స్టంట్ టీమ్ ఇది. వీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి బైక్‌లతో రకరకాల సాహసాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.. ఒక దాని తరువాత మరొకటిగా ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నారు.

ఇటీవల బ్రిటన్‌లోని సీబీబీసీ ఛానెల్లో అఫీషియల్లీ అమేజింగ్ అనే టీవీ షో ప్రసారమైంది. ఆ షో కోసం నిర్వహించిన ఫ్రీస్టైల్ బైక్ రైడర్ పోటీల్లో బ్రిటన్ నుంచి అనేక జట్లు పాల్గొన్నాయి. బోల్డ్‌డాగ్స్ టీమ్ కూడా పాల్గొని విజేతగా నిలిచింది. బైక్‌లతో ఆ జట్టు గాల్లో ఎగురుతూ చేసిన విన్యాసాలతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బైక్‌తో కలిసి గాల్లో బంతిలా గింగిరాలు కొడుతున్న స్టంట్‌మాన్‌లను చూసి ప్రేక్షకులు విస్తుపోయారు. కొన్ని క్షణాలపాటు బైక్‌హ్యాండిల్‌ను వదలి రెండుచేతులతో సీటును పట్టుకోని గాల్లో వేలాడటం, మళ్లీ హ్యాండిల్‌ను పట్టుకోవటం, 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో దూసుకెళుతున్న బైక్‌మీద పాదాలతో నిలబడటం, బైక్‌ను పూర్తిగా వదిలి గాల్లో ఎగిరి మళ్లీ పట్టుకోవటం, బైక్‌తో సహా గాల్లో సున్నా ఆకారంలో గుండ్రంగా తిరగటం, జట్టు మొత్తం వరుసగా ఒకరి తరువాత మరొకరు గాల్లోకి ఎగురుతూ విన్యాసాలు చేయటం లాంటి రకరకాల సాహసాలకు కొదవే లేదు.

అయితే ఈ సాహసాలు చేయటంలో అంతులేని రిస్క్ దాగి ఉంది. అయినా అవేవి పట్టనట్టు బ్రిటన్‌కు చెందిన బోల్డ్‌డాగ్స్ ఎఫ్ఎంఎక్స్ టీమ్‌సభ్యులు అలా అలా...గాల్లో తేలిపోయారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో దీపాలే. అయితే వీరంతా సుశిక్షితులు. ఈ కళలో బాగా తర్ఫీదు పొందారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాహసాలు చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు చేతులు, కాళ్లు విరిగాయి. అయినా వారు దీన్ని మానలేదు. సాహసమే జీవితం అంటున్నారు.





పజిల్ పూరించండి

9
7 2
5 7 6
4 6 ? 8

జనరల్ నాలెడ్జ్

అద్వైత సిద్ధాంత కర్త ఎవరు?

పద్యం

విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడం గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం: కొలనులో హంసల నడుమ కొంగ ఉన్నా, దాని జాతి భేదం గుర్తింపబడినట్లే, విద్యావంతుల మధ్య అవివేకి ఉన్నా వానికి వివేకం కలుగదు.

పొడుపు కథ



అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు

పదాలు కనుక్కోండి

sun
boat
heart
snail
puppy
carrot

l	c	b	s	u	n
h	a	o	m	l	y
e	r	a	u	i	p
a	r	t	i	a	p
r	o	l	j	n	u
t	t	i	t	s	p

జవాబులు

జంబ్లింగ్ వర్డ్స్
1. STATUS
2. STORIES
3. ACTIVE
4. SHORTLY
5. REPORT

పజిల్ పూరించండి : 0
(మొదటి వరుస 9 x 8 =72, 72 x 8 = 576, 576 x 8 = 4608)

పొడుపు కథ : పిల్లనగ్రోవి
జనరల్ నాలెడ్జ్ : శంకరాచార్యులు

తేట తెలుగు

దోషము = పొరపాటు
మాసము = నెల
భంగము = ఆటంకం






నోరు తిరుగుతోందా?



FUZZY WUZZY WAS A BEAR
FUZZY WUZZY HAD NO HAIR
SO, FUZZY WUZZY
WASN'T REALLY FUZZY,
WAS HE?

బొమ్మ గీయండి



జంబ్లింగ్ వర్డ్స్

1. TASTSU ....
2. TSOIERS ....
3. TIACVE ....
4. SOHTLRY ....
5. PORRET ....

ఆణిముత్యం

ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు.

దారి కనుక్కోండి




వ్యవసాయంపై ఎగ్జిబిట్‌లు తయారు చేసిన విద్యార్థులు

మెట్రో రైల్ విధానం నమూనా చూపుతున్న చైతన్య పాఠశాల విద్యార్థులు

సాగుపై విద్యార్థుల అవగాహనకు సైన్స్ ఎగ్జిబిషన్

మంచిర్యాల అర్బన్, జనవరి 6 : పంటల సాగు విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంచిర్యాల డిగ్రీ కళాశాల ఆవరణలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు రైతులు అవలంబిస్తున్న వ్యవసాయ అనుభవాలను తెలుసుకునేందుకు వీలు కలుగనుందని జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య తెలిపారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యునికేషన్ సొసైటీ ఫర్ అర్బన్, రూరల్ ఎనలైజ్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మూడు రోజుల పాటు చేపట్టే సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ఆదివారం వరకు కొనసాగుతుందని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్దులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సాగు నీరు, విద్యుత్, సేంద్రియ సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు ఒకరినొకరు పంచుకునేందుకు ఉపయోగపడేలా ఎగ్జిబిషన్‌కు పట్టణంలోని 20 పాఠశాలల విద్యార్దులు హాజరై పలు రకాల నమూనాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జాడి బాపు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, మహిళా కళాశాల ప్రిన్సిపల్ రచన, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.